అనుదినం... జనస్వరం
ఉమ్మడి కరీంనగర్
నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
08 పేజీలు
గురువారం 20 జూన్ 2024
www.navatelangana.com

విద్యారంగ ప్రత్యేక సంచిక
పెద్దపల్లి - కరీంనగర్

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు
'గాయత్రి'తోనే సాధ్యం

- విద్యార్థుల కలలను సాకారం చేస్తున్న 'గాయత్రి విద్యా సంస్థలు'
- ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన
- ప్రతిభ గల ఉపాధ్యాయులతో విద్యాబోధన
- విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు

6లో...



పదో తరగతి ఫలితాలలో
ఖని నారాయణ హైస్కూల్
విజయకేతనం

- పదికి పది జీపీఏ సాధించిన 8మంది విద్యార్థిని విద్యార్థులు
- 10 జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల ఏజీఎం చైతన్య రావు

3లో...

ప్రభుత్వ పాఠశాలల్లో
నాణ్యమైన విద్య

- డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన
- అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాలు
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

6లో...



ఉత్తమ ఫలితాలకు వేదిక 'క్రీసెంట్ విద్యాసంస్థలు'

పోటీ ప్రపంచానికి ధీటుగా క్రీసెంట్‌లో విద్యా బోధన





నవతెలంగాణ-పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పదోతరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి క్రీసెంట్ విద్యాసంస్థలు ప్రభంజనాన్ని సృష్టించింది. ఎస్ఎస్‌సీలో ఐదుసార్లు స్టేట్ ఫస్ట్ 10/10 జీపీఏ సాధించి రికార్డు సాధించారు. 2019, 2024లో రెండుసార్లు 4 స్టేట్ ఫస్ట్ 10/10 జీపీఏ తో క్రీసెంట్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. 1996లో మొదటగా పెద్దపల్లిలో క్రిసెంట్ హైస్కూల్ ఏర్పాటు చేసి,ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు పెగడపల్లి, కాల్వ శ్రీరాంపూర్‌లలో తమ బ్రాంచీలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేస్తున్నారు క్రీసెంట్ విద్యాసంస్థల అధినేత సయ్యద్ వజహతుల్లా అయాజ్. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉత్తమ విద్యా బోధనను అందిస్తూ, కంప్యూటర్ ల్యాబ్ సువిశాలమైన తరగతులు, క్రీడా మైదానం ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా కృషి చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ క్లాసులు నిర్వహిస్తూ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా రాణిస్తున్నారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుండి విద్యార్థులు ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడే గలిగేలా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ఆల్ రౌండ్ డెవలప్మెంట్‌లో భాగంగా ప్రతి వారంతంలో క్విజ్,డిబేట్, సెమినార్, ఉపన్యాసం, స్టోరీ టెల్లింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ క్లబ్, మాథ్స్ క్లబ్ ,ఇంగ్లీష్ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు, సైన్స్ ఫెయిర్, ఫీల్డ్‌ట్రిప్స్, విహార యాత్రలు,మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అనుభవం, అంకితభావం, ప్రోత్సహించే అధ్యాపకుల బృందంచే ప్రతి తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉండే విధంగా విద్యా బోధన చేస్తూ, డైలీ టెస్ట్ లు నిర్వహిస్తూ, కెరియర్ గార్డెన్స్ కొరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. దూరప్రాంత విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పిస్తూ గ్రామీణ స్థాయి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలి

సయ్యద్ వజహతుల్లా అయాజ్
క్రీసెంట్ విద్యాసంస్థల అధినేత



విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చిన్ననాటి నుండే కష్టపడి చదివినట్లయితే భవిష్య త్తులో ఉన్నత స్థానంలో ఉంటారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మా క్రీసెంట్ విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయి.







ఆహ్లాదానికి దూరంగా విద్యార్థులు

- పాఠశాలల్లో లేని ఆటస్థలాలు
- ఆటలకు నోచుకోని చిన్నారులు
- వ్యాయమ ఉపాధ్యాయుల కొరత
- శారీరక ధృడత్వం, మానసిక ఉల్లాసం కరువు

నవతెలంగాణ-రామగుండం
అసలే పోటీ ప్రపంచం.. తల్లిందండ్రులు ఇతర పేరెంట్స్‌తో పోల్చుకొని పోటాపోటీగా చదివిస్తున్న ఈ కాలంలో గాజు బొమ్మల లాగా కృత్రిమ ప్రపంచంలో పెరుగుతున్న విద్యార్థుల ఎదుగుదలకు కావాల్సిన శారీరక ధృడత్వం, మానసిక ఆరోగ్యం దొరకడం లభించడం లేదు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల ఎదుగుదలకు బలమైన నిర్మాణం జరగాల్సి ఉన్నా అది నెరవేరడం లేదు. పూర్తి స్థాయి విషయసంబంధ అంశాలపై కేంద్రీకరించే మానసిక ఉల్లాసం లేకపోవడం ఫలితంగా విద్యార్థులు ఒత్తిడికి లోనై అనారోగ్యాల బారిన పడుతున్నారు.

ఆటల నిర్వహణ లేదు..
పాఠశాల విద్యలో పిల్లలకు తప్పకుండా ఆటల పీరియడ్ నిర్వహించాలన్న నిబంధనలు విద్యాచట్టంలో ఉన్నప్పటికీ పాఠశాలల్లో ఈ పీరియడ్‌ను నిర్వహించడం లేదు. దీంతో పిల్లలకు శారీరక ధృడత్వంతో మానసిక ఉల్లాసం ఆహ్లాదం అందడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో కనీస ఆట స్థలం కూడా కనిపించడం లేదు.తరగతి గదులు సైతం ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారు. ఆటస్థలంలో నిర్వహించాల్సిన అసెంబ్లీని తరగతి గదుల్లోనే ముగిస్తున్నారు. పాఠశాలలపై విద్యా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

ఆసక్తి ఉన్నా అందని ఆటలు..
విద్యార్థులు చిన్నతనం నుంచి వేర్వేరు అభ్యసనా సామర్థ్యాలను కలిగిఉంటారు అనేది చైల్డ్ సైకాలజీ చెబుతోంది. దీనికి అనుగుణంగా విద్యార్థి సామర్థ్యాలను గుర్తించి వారిని తగినట్లుగా ప్రోత్సహించాలి. కానీ సైకాలజీపై అవగాహన లేని యాజమాన్యాలు, టీచర్లు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించలేక అందరికీ ఒకే లాగా బోధన సాగిస్తున్నారు.దీంతో విద్యార్థులకు ఆసక్తి ఉన్నా వారు అనుకున్న రంగాల్లో రాణించలేకపోతున్నారు. ఆటల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రోత్సహం అందడం లేదు.

అర్హత లేని టీచర్లతో ఇబ్బందులు..
పాఠశాలలో పీఈటీ పీరియడ్ తప్పనిసరి అర్హత కలిగిన పీఈటీలను నియమించుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని అమలు చేయడం లేదు. పాఠశాలల యాజమాన్యాలు ఖర్చు తగ్గించుకునేందుకు అనర్హులను పీఈటీగా నియమించి కాలం గడుపుతున్నారు. విద్యార్థుల తల్లి దండ్రులకు, అధికారులకు పీఈటీలు ఉన్నట్లుగా రికార్డుల్లో చూపిస్తు మోసం చేస్తున్నారు. దీని ప్రభావం కారణంగా పాఠశాలలో విద్యార్థులకు అందాల్సిన విద్యా, శారీరక నైపుణ్యాలు అందడం లేదు.

ఎన్‌సీసీకి దూరం..
నేషనల్ క్యాడేట్ కార్ప్స్ సంబంధించిన అనుమతులు రావాలంటే ముఖ్యంగా గ్రౌండ్‌తో పాటు ఇతర సౌకర్యాలు ఉండాలి. వందల సంఖ్యలో పాఠశాలలు ఉంటే వాటిలో అతి తక్కువ సంఖ్యలో పాఠశాలలకు ఎన్‌సీసీ అనుమతి ఉంది. ఎన్‌సీసీ అనుమతి లేకపోవడానికి ప్రధాన కారణం ఆటస్థలాలు లేకపోవడమే. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఎన్‌సీసీ లాంటి ప్రోగ్రాముల్లో పనిచేయడం ద్వారా సామాజిక అవగాహన బాధ్యత పెంపొందుతాయి. ప్రైవేటు పాఠశాలల నిర్వాకం కారణంగా విద్యార్థులు ఇలాంటి వాటన్నింటికి దూరం అవుతున్నారు. ఎన్‌సీసీ, ఆటల్లో పాల్గొనడం ద్వారా ఆ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. ఆట స్థలాలు లేకపోవడంతో విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించలేకపోతున్నారు.

పట్టించుకోని విద్యాధికారులు..
ప్రైవేటు పాఠశాలకు అనుమతి ఇవ్వాలంటే విద్యావనరులైన గ్రౌండ్, విశాల భవనం, తరగతి గదులు, లైబ్రరీ, టాయిలెట్లు, అర్హత కలిగిన టీచర్లు, ఇతర వనరులు ఉండాలి. కానీ ఈ సౌకర్యాలు లేకపోయినా విద్యా అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా కాసులు తీసుకొని అనుమతులు ఇస్తున్నారు. ఫలితంగా పుట్టగొడుల్లాగా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. ఈ అనుమతులు ఇచ్చిన అధికారులు ఆ పాఠశాలలను చూసీ చూడనట్లుగా తనిఖీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

మానసిక ఎదుగుదలకు ఆటలు దోహదం

కటాక్షం, రిటైర్డ్ పీఈటీ



విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు ఆటలు దోహ దం చేస్తున్నాయి. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పీరియడ్ తప్పనిసరిగా కేటాయించాలి. అర్హత కలిగిన పీఈటీలను నియమించి విద్యార్థులకు ఆటల్లో మెలకువలు నేర్పించాలి. ఒక్కో విద్యార్థికి ఒక్కో నైపుణ్యం ఉంటుంది వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే ఆ విద్యార్థులు జీవితంలో ఎంతో రాణించగలరు. ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థపోయి చిన్న కుటుంబ వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. దీంతో పిల్లలు ఒంటరి తనం బారిన పడే ప్రమాదం ఉంది. ఆటల ద్వారా పిల్లల ఒంటరి తనాన్ని దూరం చేయొచ్చు. ఆటల్లో సంభవించే గెలుపోటముల ద్వారా విద్యార్థుల ఆత్మస్థైర్య స్థాయిలను పెంపొం దించవచ్చు.

పదో తరగతి ఫలితాలలో ఖని నారాయణ హైస్కూల్ విజయకేతనం

- పదికి పది జీపీఏ సాధించిన 8మంది విద్యార్థిని విద్యార్థులు
- ఇది కార్మిక క్షేత్రంలో సాధించిన మొట్టమొదటి విజయకేతనం
- ఒకే పాఠశాల నుండి 8 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించడం హర్షనీయం
- 10జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల ఏజీఎం చైతన్య రావు



10జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల ఏజీఎం చైతన్య రావు

నవతెలంగాణ-గోదావరిఖని:
10వ తరగతి ఫలితాల్లో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని మార్కండేయ కాలనీలోని నారాయణ హై స్కూల్ పాఠశాలకు చెందిన 8మంది విద్యార్థులు 10కి 10 మార్కులు సాధించి గత 20 సంవత్సరాల కార్మిక క్షేత్ర పదో తరగతి ఫలితాలను బ్రేక్ చేసి నూతన రికార్డును సష్టించారు. 23-24 విద్యా సంవత్సరంలో గోదావరిఖని నారాయణ హై స్కూల్లో 28 మంది విద్యార్థులు పదో తరగతిలో వార్షిక పరీక్షలను పూర్తి చేసుకున్నారు. ఇందులో 100 శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించడమే కాకుండా 8మంది ఎం. సాత్విక్ 10/10, ఎం. హాసిని 10/10, వరుణ్ శ్రేయస్10/10, సిరి హాసిని 10/10 వర్షిని పటేల్ 10/10, ఓం దేవేంద్ర పాటిల్ 10/10 శ్రీశాంత్ 10/10,సంతోషి 10/10 విద్యార్థిని, విద్యార్థులు 10కి 10 జీపీఏ మార్కులు సాధించి సరికొత్త నూతన రికార్డును సృష్టించడం పట్ల పాఠశాల ఏజీఎం చైతన్యరావు విద్యార్థులను అభినందించడమే కాకుండా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏజీఎం చైతన్య రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ గ్రూప్ ఆఫ్ పాఠశాలల్లో ఆనాడు నేడు రేపు ఎప్పుడు కూడా అత్యుత్తమ ఫలితాల సాధన నారాయణ హైస్కూల్‌కి దక్కుతుందని అందులో భాగంగా గోదావరిఖని నారాయణ హై స్కూల్లో 28 మంది విద్యార్థుల్లో అందరూ కూడా అత్యంత మార్కులు సాధించడమే కాకుండా ఎనిమిది మంది 10/10 జీపీఏ సాధించి నారాయణ గ్రూప్ ఆఫ్ పాఠశాలలోని గోదావరిఖని పాఠశాల రికార్డును పొందిందని గర్వంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులని అందరిని కూడా అభినందించారు. విద్యార్థుల అభినందన సభలో ప్రిన్సిపాల్ ఎ.రజనీ మాట్లాడుతూ మా పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో ఇష్టపడి చదివి పదికి పది మార్కులు 8 మంది సాధించడం పట్ల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఇందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు ఒక విద్య బోధన చేయడంలోనే కాకుండా సాంస్కృతిక సాహిత్య వ్యక్తిత్వ, పాటల పోటీలతోపాటు ఆటలు ఇతర రంగాలలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ అవార్డులు, రివార్డులు పొందినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయ్ అంటూ పలువురు పోషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల దేవాలయంగా మా ఉపాధ్యాయులే మా భవిష్యత్తు నిర్ణేతలుగా భావించి ఎంతో ఇష్టంతో చదివిన మాకు పదికి పది మార్కులు రావడం మా ఉపాధ్యాయులు మాకు ఇచ్చిన కానుకగా మేము భావిస్తున్నా మంటూ10 జీపీఏ పొందిన విద్యార్థిని విద్యార్థులు సంతోషంగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ మేమంతా మా నారాయణ పాఠశాలకు జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. ఏజీఎం చైతన్య రావు పాఠశాల ప్రిన్సిపల్ ఏ. రజిని, అకాడమిక్ డీన్ ఆంజనేయులు, ఏవో శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్‌లు ఉపాధ్యాయిని ,ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజయోత్సవ సంబరాల్లో ఉన్నారు.

ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల

- ప్రధానోపాధ్యాయుడి చొరవతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు
- అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు





నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్
పెద్దపల్లి పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ ఆవరణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల గతంలో విద్యార్థులు లేక పాఠశాలను పట్టించుకోలేదు. 25 - 9-2023 సంవత్సరం నుండి వచ్చిన కే రామచందర్ ప్రధానోపా ధ్యాయుడిగా వచ్చి పాఠశాల పరిస్థితిని చూసి తోటి ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేశాడు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల ద్వారా డిజిటల్ బోధన, అధునాతన సైన్సు గది నిర్మాణ ఏర్పాటు, నూతన క్రీడా సామాగ్రి, విద్యుత్, నీటి వసతి, సీసీ కెమెరాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఒక్క రోజైనా విద్యార్థులు పాఠశాలకు రానిచో చరవాణి ద్వారా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రధానోపాధ్యాయిని సొంత ఖర్చులతో విద్యార్థినీ విద్యార్థులకు చదువుకు సంబంధించిన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బరు లాంటివి అందించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో గతంలో 62 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం 70కి పైగా విద్యార్థులను చేర్చుకొని ఈ సంఖ్యను ఇంకాస్త పెంచుకోవడం కోసం బడిబాట కార్యక్రమంతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రధానోపా ధ్యాయుని చొరవను చూసి 2023-24 విద్యా సంవత్సరంలో 11 మందికి పదో తరగతి విద్యార్థుల్లో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఈ ఉత్తీర్ణతలో ఇద్దరు విద్యార్థులు 8.3,8.2 జీపీఏ సాధించారు. ఈ పాఠశాల డిజిటల్ బోధన దృశ్య ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని, పాఠశాల ఆవరణంలో అసాంఘిక శక్తులు తిరగడంతో మందుబాబులకు అడ్డగా మారడంతో విద్యార్థులకు చాలా ఇబ్బందిగా మారింది. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టాలని,అలాగే స్వీపర్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి అదనపు తరగతి గది నిర్మాణం చేపట్టాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.

'పది' తర్వాత పయనమెటు..

ఇంటర్, డిప్లొమా, ఐటీఐలో చేరే అవకాశం

ఆసక్తి, సామర్థ్యం ప్రధానం

నవతెలంగాణ - పెద్దపల్లి

పదోతరగతి పరీక్షలు ముగిసాయి.. నెక్స్ట్ ఎంటీ ?.. తల్లిదండ్రులు తమ పిల్లలను పదోతరగతి తర్వాత ఇంటర్‌లో ఏ కోర్సుల్లో చేర్పించాలోనని నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది తమ ఇష్టాల్ని పిల్లల మీద రుద్దుతుంటారు. విద్యార్థులకు నచ్చిన కోర్సుల్లో చేర్పించకపోవడంతో వారు ఉన్నతిని ఆదిలోని తుంచినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్టంలేని చదువు చదవలేక పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతారు. ఫలితంగా ఇంట్లో ఏమంటారోనని ఆందోళనతో ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో చాలా మంది ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకోవాలి, ఇంటర్ కాకుండా పాలిటెక్నిక్ చేస్తే ఎలా ఉంటుంది. ఉపాధి అవకాశాలున్న పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) అందించే ట్రేడులో చేరితే పరిస్థితేంటి అని ఆలోచిస్తున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ కాకుండా వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక కోర్సులు చేస్తే తర్వాత తమ ఉన్నతి ఎలా ఉంటుంది.. ఇలా ఏ నిర్ణయాన్ని కచ్చితంగా తీసుకోలేక సతమతమవుతున్నారు.

అందుబాటులో వంద కోర్సులపైనే..

పదోతరగతి పూర్తిచేసిన తర్వాత వంద రకాల కోర్సులపైనే అందుబాటులో ఉన్నాయి. చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అంటూ ఉంటారు. ఉపాధిని అందించే హెచ్ఈసీతో పాటు బోలెడు స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డెయిరీ టెక్నాలజీ, పారామెడికల్, ఇంజినీరింగ్, హ్యూమానిటీస్, హోంసైన్స్, బిజినెస్, కామర్స్ వంటి కోర్సులున్నాయి. డిప్లమోలో పాలిటెక్నిక్‌తో పాటు టూర్‌డిజైన్, ప్లాస్టిక్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్‌మెంట్, వ్యవసాయ పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఉద్యాన, ఫిషరీ తదితర కోర్సులు ఉన్నాయి. వీటితోపాటు కార్డియాలజీ, ఈసీజీ టెక్నీషియన్స్, ల్యాబ్ టక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్ కోర్సులున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 12వేలమందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. పదిలో సాధించిన మార్కులే వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదిరాళ్లుగా నిలుస్తాయి. ఉన్నత చదువులకు ఈ మార్కులనే కొలమానంగా తీసుకుంటారు. పదోతరగతి తర్వాత ఏ కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఆలోచించుకొని ఆడుగు వేయాలి.



ఇంటర్‌లో 56 కళాశాలలు..

పదోతరగతి తర్వాత ఎక్కువ మంది ఇంటర్మీడియట్ కోర్సులనే ఎంచుకుంటారు. జిల్లాలో 56 ఇంటర్మీడియేట్ కళాశాల ఉన్నాయి. ఇంటరు విద్య రెండు విభాగాలుగా ఉంటుంది. రెగ్యులర్, వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులు గ్రూపులను ఎంపిక చేసుకోవాలి. ఏ సబ్జెక్టుపై మంచి పట్టు, ఆసక్తి ఉందో ఆయా కోర్సుల్లో చేరడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకొని ఆ కోర్సులో చేరితే ఉపయోగం ఉంటుంది.

పాలిటెక్నిక్..

సాంకేతిక విద్యలో చేరాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సు అనువైనది. ప్రభుత్వం నిర్వహించే పాలీసెట్ పరీక్ష రాసి అందులో ర్యాంకు సాధించాలి. ప్రస్తుతం కళాశాలల సంఖ్య విపరీతంగా పెరగడంతో విద్యార్థులకు చాలా సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, ఆటో మొబైల్, మెకానికల్, కెమికల్ తదితర సుమారు 42 గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేస్తే జూనియర్ ఇంజినీర్లుగా ఉద్యోగం సాధించే అవకాశాలున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఈసెట్ రాసి నేరుగా ఇంజినీరింగ్‌లో చేరొచ్చు. జిల్లా కేంద్రంలో ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది.

వృత్తి విద్య..

వృత్తి విద్య.. ఉపాధితో కూడిన విద్య వీటిలో దేనిని ఎంచుకున్నా విద్యార్థులకు భరోసా ఉంటుంది. వ్యవసాయం, వెటర్నరీ, రేడియో అండ్ టీవీ మెకానిజం, బిజినెస్, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ టెక్నాలజీ, రికార్డుల నిర్వహణ, పారామెడికల్ కోర్సులు, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, డెయిరీ, కేటరింగ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే కాకుండా కొన్ని గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలల్లోనూ ఈ కోర్సులు చేయవచ్చు. పదోతరగతి చదివిన విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇందుకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి.

ఆర్ట్స్ గ్రూపులు

కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్, మ్యాథ్స్, చరిత్ర అంశాలున్న సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులను ఎంచుకుంటే భవిష్యత్తులో సీఏ, కంపెనీ సెక్రటరీ కోర్సులు చేయవచ్చు. ప్రముఖ సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆడిటర్లుగా స్థిరపడవచ్చు. ప్రస్తుతం బ్యాంకు కొలువులు ఎక్కువగా భర్తీ చేస్తున్నందున ఈ గ్రూపు వారికి మిగిలిన వారికంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఐటీఐ..

ఉన్నత చదువులకు ఆర్థిక స్థోమత లేక స్వయం ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకోవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ మంచి అవకాశం. సివిల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర కోర్సులు ఉన్నాయి. జిల్లాలో ఐదుకుపైగా ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి.

వ్యవసాయం..

ప్రభుత్వం వ్యవసాయ కోర్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా డిప్లొమో ఇన్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టీకల్చర్ తదితర కోర్సులు ఉన్నాయి. ఇవి పూర్తి చేసుకున్న వారికి విత్తన ఉత్పత్తి కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎంపీఈఓలు, ఆత్మ రిసోర్సు పర్సన్లుగా ఉద్యోగాలు పొందవచ్చు.

బాలికల కళాశాల భవనాన్ని ఏర్పాటు చేయండి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్

నవతెలంగాణ-పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలోనే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇక్కడున్నటువంటి పాలకవర్గం 2023 సంవత్సరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అప్పుడున్నటువంటి పాలకవర్గ నాయకులు ,అధికారులు కలిసి గ్రంథాలయ నిర్మాణం కోసం విద్యార్థులు చదువుకునేటు వంటి కళాశాల భవనం వద్ద గ్రంథాలయాన్ని నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వలన మారుమూల ప్రాంతాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్న సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థినిలకు నష్టం కలుగుతుంది. విద్యార్థులు ఎన్నో ఏళ్ల నుండి దాదాపుగా జిల్లా ఏర్పడ్డ దగ్గర నుండి కళాశాలకు నూతన భవనం లేక అనేక ఇబ్బందులు పడుతూ పాడుబడినటువంటి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనంలోనే ఉంటూ చదువుల అభ్యసిస్తుంటే, అదే ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర కళాశాలకు సంబంధించిన లాబరేటరీ గదులను ఈ యొక్క జూనియర్ కళాశాల విద్యార్థులకు ఐదు గదులను కేటాయించారు. గతంలో కేటాయించినటువంటి ఆ గదుల్లోనే జిల్లా విద్యాధికారి తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని విధులు కొనసాగించారు. విద్యార్థులకు ఇంకా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడింది. అప్పుడు నూతనంగా వచ్చినటువంటి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆ కళాశాలకు వెళ్లినప్పుడు విద్యార్థుల పరిస్థితిని గమనించిన డీఐఈవో ఉన్నటువంటి కార్యాలయాన్ని ఖాళీ చేయించి కలెక్టరేట్‌కు పంపించారు. ఆ తర్వాత విద్యార్థినిల కళాశాల భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలుగా, ఎస్ఎఫ్ఐగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది. 2023లో ఎన్నికల కోడ్ అమలు అయ్యే సమయంలో అప్పటి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ప్రభుత్వ అధికారులు తదితరులు హుటాహుటిన గ్రంథాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రంథాలయానికి కొంతవరకు స్థలాన్ని కేటాయించారు. అక్రమంగా విద్యార్థుల యొక్క భవనంలోకి చొరబడి ఆనాడు పాలకవర్గం గ్రంథాలయ శంకుస్థాపన పనులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ప్రారంభానికి అంతా సిద్ధం చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తుండగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అదే సమస్యపై వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్లగా విద్యార్థి నాయకులపై పోలీసులతో అక్రమంగా దాడి చేయించారు. ఆ దాడిలో అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు జిల్లాల ప్రశాంత్ పై తీవ్రంగా దాడి చేసి గాయపరచడం జరిగింది.అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ యొక్క సమస్య పైన స్పందించకుండా అదే స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్మించకుండా జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించాలని ఆలోచనతో ముందుకు వెళ్తామన్నారు. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యపు వైఖరిగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది..

: జిల్లాల ప్రశాంత్,ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి




పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాలికలకు సంబంధించిన ఎస్సీ ఎస్ఎమ్ హెచ్ హాస్టల్ లేదు. పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డ దగ్గర నుండి ఇప్పటివరకు విద్యార్థినిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నప్పటికీ హాస్టల్ ఏర్పాటు చేయడం లేదు. దీంట్లో అధికారుల నిర్లక్ష్యపు వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. దానికి తోడుగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పూర్తిగా తీసేసి అదే చోటున జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద సమస్య.

విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకుందాం..

నవతెలంగాణ-పెద్దపల్లి

అన్నీ చట్టాల కంటే ప్రధానమైనది విద్యా హక్కు చట్టం. ఈ చట్టం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో విద్యాహక్కు చట్టం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

భారతదేశంలోని 6 సంవత్సరాల వయస్సు నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం.. ఈ చట్టం 2010 ఏప్రిల్ 01న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే దిశగా ప్రభుత్వం పూనుకుంది. బాల కార్మికులు, వలస వచ్చిన పిల్లలకు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ఆర్థిక, భౌగోళిక, భాష, లింగపరంగా ఎటువంటి కారణం వలనో నష్టపోకుండా పిల్లలు విద్యా నేర్చు కుని ప్రయోజనములు చేకూరే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లతో ఈ చట్టం తయారు చేశారు. విద్యాహక్కు చట్టంలో ఒకటో తరగతి, అంతకన్నా ముందు (ప్రీప్రైమరీ) తరగతుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి పరీక్షలు చేయకుండానే ప్రవేశం కల్పించాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ఆన్‌ఎయిడెడ్ ప్రత్యేక విభాగపు పాఠశాలలో కనీసం 25 శాతం (అనాథలు, హెచ్ఐవీ బాధి తులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4. వార్షికాదాయం రూ. 60 వేలు లోపున్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం) సమీప ప్రాంతాల్లోని నిరుపేద, బలహీనవర్గాల పిల్లలకు ఉచితంగా సీట్లు కేటాయించి, ప్రాథమిక విద్యపూర్తయ్యేంత వరకూ చదువు చెప్పాలి. మిగిలిన 75శాతం సీట్లు సహేతుక విధానాన్ని అనుసరించాలి. తల్లిదండ్రుల విద్యార్హతల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కించే పద్ధతి మానుకోవాలని, ప్రవేశ ప్రక్రియ వివరాలను బహిరంగంగా అందరికీ వెల్లడించాలి. సర్కార్ సీట్లు లేకుండా ప్రైవేటు విద్య నేరుగా చేరితే విద్యాహక్కు వర్తించదు. విద్యా హక్కు చట్టాన్ని అమలుచేయడానికి రాష్ట్రాలు ఆమోదించి నట్లయితే దేశంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తారు. ఎనిమిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక విద్య పూర్తయినట్లు ధ్రువీకరణపత్రం అందించాలి. బాలల విద్యా హక్కుల సరిరక్షణకు గాను విద్యాహక్కు సంరక్షణ సంస్థనుసెప్టెంబరులో ఏర్పాటు చేయాలి. చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సలహాలు ఇచ్చేందుకు సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లలను పాఠశాలలో అడ్మిషన్ చేసే సమయంలో ఏ పాఠశాల అయినా, ఏ వ్యక్తి అయినా ఏ రకమైన ఫీజును వసూలు చేయడాన్ని పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు లేదా సంగక్షకులకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించవద్దు. ఏదైనా పాఠశాల, వ్యక్తి ఫీజు వసూలుచేస్తే, ఫీజు కు పదిరెట్లు జరిమానాతో శిక్షిస్తారు. పాఠశాలలో అడ్మిషన్ కు ముందు పిల్లలను ఏదైనా అర్హత పరీక్షలు నిర్వహిస్తే మొదటిసారి నిబంధన ఉల్లంఘించినందున రూ.25,000, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకు రూ.50,000 వంతున అరిమానా విధించబడుతుంది.


ADMISSIONS
OPEN 2024-25
గత 40 సం॥ల క్రితం పాఠశాల స్థాపించి
ఎన్నో వేల మంది విద్యార్థులను
ఉన్నత స్థాయికి చేర్చిన ఘన చరిత్ర మాది
100% Result Every Academic Year
AUROBINDO AIMS:
To Educate
To Inspire
To Empower
Childrens for A Better
World Competitive
School Bus is available
AUROBINDO'S
KAKATIYA SECONDARY SCHOOL
Nursery to X Class E/M
Near Masjid, Peddapalli, Telangana 505172
Contact: 9989082562
ఆర్.వి.రమణారావు -కె.మణి
కరస్పాండెంట్
డైరెక్టర్


SR
CONCEPT SCHOOL
ENGLISH MEDIUM
NURSERY to VII CLASS
ADMISSION
OPEN
Vill: GANGIPALLY, Mdl: MANAKONDUR
Karimnagar Dist. Cell: 9966840302


Education through Play-Way Methods
Techno Series
No Pressure, No Tension, Study in Peaceful Mind
Meditation to Improve mind Power
Yoga, Computer Education, Sports, Games and Co-Curricular Activities, Dance, Karate,
IIT - Foundation, Abacus
Individual care, Excellent institutional Performance
Spacious Class Rooms with sufficient ventilation
Strictly implementation of CCE Pattern
Spoken English for All Classes
Special Concentration for Kinder Gartens
DIGI CLASSES for All Classes
SMART CLASSES like thinking, debating, elocution etc
Conduct field trips and Educational Tours
SSC 100% Results
Admissions are in progress
VAN FACILITY AVAILABLE
ADEPU RAVINDAR
M.A., B.Ed
Correspondent
The choicest place to learn and win, Excellent Results in SSC Since 1994
CHANAKYA
HIGH SCHOOL
30
Since:1994
NURSERY to X CLASS
Manakondur, Cell: 92478 16918


ADMISSION
OPEN
PRAGATHI VIDYAMANDIR
Pragathi e-Techno School
సుల్తాన్‌పూర్, మం॥ ఎలిగేడు, పెద్దపల్లి జిల్లా


Estd. 2001
IIT
NEET
FOUNDATION
అడ్మిషన్లు జరుగుచున్నవి
మా ప్రత్యేకతలు
M. Sriharsha
2012-13
B. Sravan Kumar
2013-14
S. Varshith
2023-24
కంఫర్ట్ గ్రామర్ స్కూల్
ప్రభుత్వా మోదితము
ఇంగ్లీష్ మీడియం - నర్సరీ నుండి 7వ తరగతి వరకు
99 4 99 00 3 00
99 5 99 00 3 00


SHANTHINIKETHAN
E/M SCHOOL
(Rec. by Govt. Of Telangana)
ADMISSIONS OPEN FOR 2024
Nursery to VII Class
SALIENT FEATURES
Pleasant and Green Campus.
Experienced, Qualified Faculty.
Spoken English Classes
Abacus Learning
Science, Social and Maths Special Classes.
Computer Class From 1st on Wards
Sports, Dance, Yoga, etc.
Mineral Water Facility
Transport Facility is Available
CORRESPONDENT
MD. HAKEEM PASHA
M.A.,B.Ed.
CONTACT US
+91 9701678481
Vill: Kondapalkala, Mdl: Manakondur, Dist: Karimnagar - 505 474 (T.S)


ప్రొ. జయశంకర్
బడి బాట
తల్లిదండ్రులారా ఆలోచించండి!
మన ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి!!
బంగారు భవిష్యత్తును ఇవ్వండి!!!
2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుచున్నవి...
కవిత
మండల విద్యాధికారి, జూలపల్లి
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు
మరియు సిబ్బంది- జూలపల్లి, ఎలిగేడు, జిల్లా పెద్దపల్లి


కె.ధనుంజయ్ రెడ్డి
కరస్పాండెంట్
టి.జైపాల్
హెడ్‌మాస్టర్
INDIAN MISSION E.M. SCHOOL
Peddapally


2024
ADMISSION
OPEN
Power of Knowledge
SRI RAMA VIDYANIKETHAN
HIGH SCHOOL
Nursery to X Class
Addaguntapally, GODHAVARIKHANI


నూతన విద్యా సంవత్సరం 2024-25 లోకి
శ్రీమతి ఛాయాదేవి
మండల విద్యాధికారి, ధర్మారం
పెద్దపల్లి జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో

నాణ్యమైన విద్య

- డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన
- అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాలు
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో
  పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

నవతెలంగాణ - పెద్దపల్లి



ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తు న్నామని, డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి నవతెలంగాణ ఇంటర్వ్యూలో తెలిపారు.

నవతెలంగాణ: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలు ఎన్ని ఉన్నాయి.

డీఈవో: జిల్లాలో 549 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 105 ఉన్నత పాఠశాలు, 361 ప్రాథమిక పాఠశాల, 83 యూపిఎస్ పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు 2202, విద్యార్థులు 51,886 ఉన్నారు.

నవతెలంగాణ: నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి ?

డీఈవో : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బడిబాట కార్యక్రమం ద్వారా పాఠశాలలు పున ప్రారంభం కావడానికి ముందు నుండే గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి ఇంకా అడ్మిషన్లు జరుగు తున్నాయి. పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతు న్నాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.. విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అన్ని వసతులు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నాం. ప్రజలు చైతన్యవంతులై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి.

నవతెలంగాణ: పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు అందాయా ?

డీఈవో: పాఠశాలలకు వంద శాతం పుస్తకాలు అందించటం జరిగింది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 2,35,500 పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరవేయడం జరిగింది.

నవతెలంగాణ: విద్యార్థులకు యూనిఫామ్స్ అందించారా.

డీఈవో: మెదటి విడతగా విద్యార్థులకు 77,850 యూనిఫామ్స్ అందించటం జరిగింది. మిగతావి త్వరలోనే అందజేస్తాం.

నవతెలంగాణ: అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాలల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది

డీఈవో: అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా 535 పాఠశాలలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టాం. అవి చివరి దశలో ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా నిరంతరం తాగునీరు, మైనర్ రిపేర్, టాయిలెట్స్, ఎలక్ట్రికల్, కలరింగ్, లైబ్రరీ బుక్స్ కొనుగోలు వంటివి చేస్తున్నాము.

నవతెలంగాణ: పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి.

డీఈవో: జిల్లాలోని పాఠశాలల్లో 291 ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. జూలై మొదటి వారంలో విద్యార్థుల అడ్మిషన్లు పూర్తయిన వెంటనే విద్యార్థులకు తగిన విధంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం.

నవతెలంగాణ: విద్యార్థులకు అందిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు ఏమిటి ?

డీఈవో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిజిటల్ విద్య తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాము.

నవతెలంగాణ: ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి

డీఈవో: తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా 6వ స్థానంలో ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉచితంగా అన్ని వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో మంచి ఫలితాలను సాధిస్తున్నాము. ట్రైని టీచర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ వారి ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నాం.

నవ తెలంగాణ: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.

డీఈవో: ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ నిబంధన మేరకే ఫీజులు వసూలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపాం. ఫీజుల వివరాలను నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని సూచించాము. బలవంతంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.



విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు

'గాయత్రి'తోనే సాధ్యం

- విద్యార్థుల కలలను సాకారం చేస్తున్న 'గాయత్రి విద్యా సంస్థలు'
- ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన
- ప్రతిభ గల ఉపాధ్యాయులతో విద్యాబోధన
- విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు



నవతెలంగాణ-పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది గాయత్రి విద్యాసంస్థలు.

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో...

భూమిని చూసి ఓర్పును నేర్చుకో...

చెట్లను చూసి ఎదుగుదలను నేర్చుకో....

గురువును చూసి సుగుణాలు నేర్చుకో అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

తల్లి తండ్రి తర్వాత గురువే దైవం, ఎంతోమంది గురువులు తమ జీవితాలను త్యాగం చేసి భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. బావి భారత పౌరులుగా గాయత్రి విద్యాసంస్థలలో చదివిన విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగడం హర్షించదగ్గ విషయం. అల్లంకి రజిని శ్రీనివాస్‌ల సారధ్యంలో 2003లో డిగ్రీ కళాశాల, 2008లో పాఠశాల, 2014లో ఇంటర్ కళాశాల నెలకొల్పి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నతంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో తక్కువ ఫీజులతో ఉత్తమ విద్యను అందిస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు గాయత్రి విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత గాయత్రి విద్యాసంస్థలది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిభగల ఉపాధ్యాయులచే విద్య బోధన చేస్తూ సీబీఎస్సీ, ఐఐటి సెలబస్‌తో, నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు, సైన్స్ ఫెయిర్, కరాటే శిక్షణ, బొటానికల్ టూర్, సంస్కృతి, సాంప్రదాయాలపై కల్చరల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించుటకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తూ, 100% ఉత్తీర్ణతతో గాయత్రి ముందు వరుసలో నిలుస్తుంది. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ ను పలువురు అభినందిస్తున్నారు.

విద్యార్థులు ఉన్నతంగా ఎదగడానికి కృషి

అల్లంకి శ్రీనివాస్ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్



విద్యార్థులు ఉన్నతంగా ఎదగడానికి గాయత్రి విద్యాసంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నా యి. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ సమాజంలో గుర్తింపునిస్తూ ఉద్యో గాల్లో స్థిరపడే విధంగా కృషి చేస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడూ గాయత్రే నెం. 1.





మొబైల్ ఫోన్‌లో బాల్యం బందీ

- చిన్నారుల విద్యా, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- గేమ్స్, ఆహ్లాదం పేరిట అతి వినియోగం
- ఉబకాయం, రేడియేషన్, మతిమరుపు ఎఫెక్ట్
- చిన్నవయస్సులోనే కళ్ల సంబంధిత వ్యాధులు
- నివారించుకుంటే తీవ్రత పెరిగే ప్రమాదం

నవతెలంగాణ, కోల్‌సిటీ :

ఏం బాబు ఏం చదువుతున్నావు..

8 వతరగతి సార్..

8 వ తరగతికే ఇంత లావు ఉన్నావు. ఆటలు ఆడటం లేదా..

అమ్మ సెల్ ఫోన్ ఇవ్వడం లేదు సార్..

ఒరేయ్ బాబు సెల్‌ఫోన్ గేములు కాదు రా గ్రౌండ్‌లో ఆడటం లేదా..

లేదు సార్..

ఇది ఇటీవల ఓ ఎమ్మెల్యేకు ఎదురైన అనుభవం. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఓ గ్రామంలో పర్యటిస్తుండగా అక్కడ కనిపించిన ఓ బాలుడిని పలకరించాడు. ఏ తరగతి చదువుతున్న విద్యార్థిని అడగగా ఆ విద్యార్థి 8వ తరగతి చదువుతున్నానని చెప్పాడు. 8వ క్లాస్‌లోనే ఇంత లావు ఉంటే ఎలా. ఆటలు ఆడడం లేదా అని ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అమ్మ సెల్ ఫోన్ ఇవ్వడం లేదని విద్యార్థి ఇచ్చిన సమాధానానికి అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఎమ్మెల్యే శారీరక విద్యా గురించి అడిగితే విద్యార్థి మాత్రం ఆటలు అంటే సెల్ ఫోన్‌లోనే ఆడతారు అన్నట్లుగా సమాధానం ఇవ్వడం పెద్ద దుష్పరిణామానికి ఉదాహరణ. ఈ సంభాషణ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వేలాది మంది మేధావుల నిరంతర శ్రమ మేథో మథనంతో విపణిలోకి వచ్చిన మొబైల్ ఫోన్ ప్రమాదకరంగా మారింది. మరీ బాధాకరమైన అంశం ఎంటంటే ఈ తరం పిల్లలంతా ఉదయం లేచింది మొదలు, పడుకునే వరకు సెల్ ఫోన్ వినియోగంలో అత్యం త ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని తరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. నివారణే మార్గంగా ప్రతీ ఒక్కరు దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టాల్సిన అవసరం ఉంది.



రంగుల ప్రపంచం.. వాస్తవిక జీవితానికి దూరం

మొబైల్ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ ఆధారంగా పలు సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు, కార్టున్‌లు, పలు రకాల గేములు, ప్రైవేటు చాటింగ్, గ్రూప్ చాటింగ్ వంటి ఆహ్లాదకరమైన అంశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు మునిగి తేలుతున్నారు. వాటిలోనే సంతోషం వెతక్కుంటూ గంటల తరబడి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆన్‌లైన్ చాటింగులు చేస్తున్నారు. కానీ ఇంట్లో పక్కనే ఉన్న అమ్మ, నాన్న, ఇతర కుటుంబ సభ్యులతో సమయం గడపడం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య సత్ససంబంధాలు నెలకొనడం లేదు. ఆన్లైన్‌లో పరిచయమైన వ్యక్తులకు ఇచ్చిన విలువ పక్కనే ఉన్న వారికి ఇవ్వడం లేదు. ప్రేమలు, మోసాలు, దాడులు, ప్రతిదాడులు లాంటి ఎన్నో ఘటనల బారిన పడుతూ విద్యార్థిలోకం నలగిపోతోంది.

అతి వినియోగంతో అనార్థాలు..

మితం ఆహారం.. అమితం విషం అన్నట్లుగా అవసరాల వినియోగార్థం ఉపయోగించాల్సిన సెల్‌ఫోన్ ను అంతకు మించి నేటి విద్యార్థులు వినియోగిస్తుండడంతో ఎన్నో అనార్థాలకు దారి తీస్తోంది. ఎలక్ట్రో మాగ్నెట్ వేవ్స్ ఆధారంగా పనిచేసే సెల్‌ఫోన్ సిగ్నళ్ల నుంచి రేడియేషన్ వ్యాపిస్తోంది. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ విద్యార్థుల ఆరోగ్యంపై అధికంగా పడుతుంది. ఫలితంగా మెదడు మొద్దు బారిపోవడం, కళ్ల మీద ప్రభావం చూపి చిన్న వయస్సులోనే కళ్లద్దాలు రావడం లాంటి సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. విద్యుదాయస్కాంత తరంగాల కారణంగా చర్మసమస్యలతో పాటు తలనొప్పి రావడం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడడంతో పాటు మానసిక సమస్యలు సైతం తలెత్తుతున్నాయి.

పసిప్రాయం నుంచే...

చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అజాగ్రత్త, అనాలోచిత విధానాల కారణంగా చిన్నతనం నుంచే పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం ఉంటోంది. రేడియేషన్ దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, పిల్లల ముందే సెల్‌ఫోన్ వినియోగించడం, పిల్లలు మారం చేస్తే ఫోన్ ఇవ్వడం, తల్లిదండ్రుల పనులను సులువుగా పూర్తి చేసుకునేలా పిల్లలు అన్నం తినే సమయంలో ఫోన్‌లో పలు వీడియోలు, రైమ్స్, ఇతర కార్టున్ వీడియోలు చూపిస్తూ తల్లిదండ్రులు తమ పనిని సులభంగా మార్చుకుం టున్నారు. కానీ ఇది పిల్లల అనారోగ్యంపై తీవ్రంగా చూపు తోంది. ఫోన్ చూస్తూ ఆకలికి మించి చిన్నారులు తినడంతో అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఒక వ్యక్తి ఒకేసారి రెండు అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించ లేడు అనేది పలు పరిశోధనల్లో వెల్లడైంది. దీని ఆదారంగా చిన్నా పెద్ద ఎవరైనా ఫోన్, టీవీలు చూస్తూ భోజనం చేయకూడదని ఇప్పటికే పలువురు మానసిక, ఇతర వైద్య నిపుణులు వెల్లడించారు.



జీవన విధానంలో మార్పు రావాలి

- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ ఎడ్యుకేటర్ రిహబిలేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్



పూర్వం ఆడుకునే ఆటలు ఇప్పుడు లేవు. బొమ్మలు, తోటి పిల్లలతో కలిసి ఆడడం, దుంకడం, పరుగెత్తడం లాంటి ఆటలు పూర్వం ఉండేవి ఇప్పుడు ఆ ఆటలు కనిపించడం లేదు. అప్పటి ఆటల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలు సైలెంట్‌గా ఉండాలని భావిస్తున్నారు. అందుకే పిల్లలకు ఫోన్ ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెడుతున్నారు. ఈ వైఖరిలో మార్పు రావాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు మొబైల్ ఫోన్‌ను వాడకూడదు. ఒక నిర్దిష్ట సమయంలోనే తల్లిదండ్రులు ఫోన్‌ను వినియోగించేలా ప్లాన్ చేసుకోవాలి. 14 సంవత్సరాలు దాటిన పిల్లలకే ఫోన్ వినియోగించేందుకు అనుమతించాలి. అత్యవసరమైతే పేరెంట్స్ సమక్షంలోనే వినియోగించేలా చర్య తీసుకుంటే విద్యార్థులను మొబైల్ ఫోన్ అనార్థాల నుంచి తప్పించవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాన్ని సాధించడమే లక్ష్యం



జూలపల్లి, ఎలిగేడు మండలాల విద్యాధికారి కవిత

నవతెలంగాణ-జూలపల్లి

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని,సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జూలపల్లి ఎలిగేడు మండలాల విద్యాధికారి కవిత అన్నారు. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నవతెలంగాణతో ముఖాముఖిలో విద్యాభివృద్ధి. పాఠశాలల పురోగతిపై పలు విషయాలను ఆమె వెల్లడించారు.

మీ పరిధిలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి..? వాటి వివరాలు తెలపండి

ఉన్నత పాఠశాలలు ఆరు, యూపీఎస్ నాలుగు, ప్రాథమిక పాఠశాలలు 14, కేజీబీవీ1, మోడల్ స్కూల్ 1, ప్రైవేటు పాఠశాలలు నాలుగు, మొత్తం 30 పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 109 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. జూలపల్లి ఎలిగేడు మండలాల్లో మొత్తం ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు జూలపల్లిలో బి30బి ఉన్నాయి. వీటిలో బిబి109 మంది ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. బిబి2983 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

బడిబాట కార్యక్రమం ఎలా సాగింది?

బడిబాట కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. బడికి బాట కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తద్వారా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు అధిక సంఖ్యలో చేరే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. గతంతో పోల్చుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 17శాతం, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో అధికంగా చేరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. బడిబాట కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది అనడానికి ఈ గణనీయమైన పురోగతి నిదర్శనం.

విద్యార్థులకు ఏమైనా ఉచితంగా అందిస్తున్నారా..?

విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త కార్యక్రమాలను తీసుకున్నాం. ప్రతి విద్యార్థికి నోటు బుక్కులు, వర్క్‌బుక్కులు ఉచితంగా అందించనున్నాం. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ప్రతిరోజు ఉదయం జావా అందించబోతున్నాం. దీంతో పాటు ప్రతి సంవత్సరం అందించే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందిస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులకు అందించేందుకు బి4452బి వేల పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తున్నాము. 4452 పాఠ్యపుస్తకాలు వచ్చినవి,5450 రావలసినవి. 4475 నోటు పుస్తకాలు వచ్చినవి,4452 పాఠ్యపుస్తకాలు వచ్చినవి. 82% పుస్తకాలు జూలపల్లి మండలంకు వచ్చినవి. 18% వరకు రావాలి అని తెలిపారు.

సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థుల కోసం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా..?

విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే బిబి8పాఠశాలల్లో డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టాం. తద్వారా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించగలుగుతాం. మెరుగైన ఫలితాలు సాధించేందుకు డిజిటల్ బోధన ఉపయోగపడుతుంది. విద్యార్థులకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలనే భావన పెరుగుతోంది.

పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి..?

పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ముఖ్యంగా త్రాగునీరు వసతిని విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్నారు.


విశ్వభారతి విద్యాసంస్థలు
SSC 2023-24 ఫలితాలలో
విశ్వభారతి, నవోదయ & సెయింట్ జోసేఫ్ విద్యాసంస్థల
NTPC & Godavarikhani, Dist.Peddapally.
విజయభేరి
10
GPA
G. SATHWIK CHARAN
9.8
4 STUDENTS
J. SUHASINI
CH. SHIVA PRASAD
AYAAN BAIG
R. VIJENDAR DHAS
9.7
4 STUDENTS
P. RAVI KUMAR
V. AKSHARA
Y. SPANDANA
L. SREEVALLI
9.5
31 సం॥లుగా రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలకు చిరునామా " విశ్వభారతి విద్యాసంస్థలు"
TOP IN TOWN


Apple Kids
Best Wishes from:
Shushanvi
Godavarikhani



CAMBRIDGE
MODEL SCHOOL ENGLISH MEDIUM
ADMISSION OPEN
Beside Masjid Lane, Mdl: MANAKONDUR
Karimnagar Dist. Cell: 8790194545



ప్రభుత్వ పాఠశాలలు..
మీ పిల్లల భవితకు పునాదులు
నూతన విద్యా సంవత్సరం 2024-25 లోకి
అడుగు పెట్టిన పాఠశాల విద్యార్థినీ-విద్యార్థులకు,
సహకరిస్తున్న తల్లిదండ్రులకు,
ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు
హార్థిక శుభాకాంక్షలు
శుభాకాంక్షలు
మీ శ్రేయోభిలాషి
పెద్దపల్లి


NOBEL HIGH SCHOOL
PEDDAKALVALA, PEDDAPALLI, TS, 505174, Cell : 9247464072, 8885467774
2023-24 విద్యా సంవత్సరం SSC లో 4 10/10 G.P.A తో ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యా కుసుమాలు..
100% ఉత్తీర్ణత
K.SPOORTHI 10/10
N.KEERTHANA 10/10
K.SAMITH 10/10
B.HARSHINI 10/10
అడ్మిషన్లు జరుగుతున్నవి


5 సార్లు స్టేట్ ఫస్ట్ 10/10 GPA సాధించిన క్రిసెంట్ విద్యా సంస్థలు
SSC 2019 మరియు 2024 లో 2 సార్లు 4 స్టేట్ ఫస్ట్ 10/10 GPA లతో క్రిసెంట్ ప్రభంజనం
LEAD
IIT-JEE/NEET FOUNDATION
TOP IN-SCHOOL TEST PREP PROGRAM
ASTRAGEN
2023-24 విద్యా సంవత్సరం SSC లో 4 స్టేట్ ఫస్ట్ 10/10 G.P.A తో క్రిసెంట్
100% ఉత్తీర్ణత
అఖండ విజయం
అడ్మిషన్లు ప్రారంభమైనవి
10/10
9.8
9.8
9.8
9.8
9.7
స్థాపితం: 1996
క్రిసెంట్ విద్యాసంస్థలు
నర్సరీ నుండి 10 వ తరగతి వరకు
ఇంగ్లీష్ మీడియం
Contact No : KSP : 7674008525, CPS : 8886612302, CHS : 8886612309


ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థినీ విద్యార్థులకు
సహకరించిన తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మా కృతజ్ఞతలు...
2023-24 ఫలితాల్లో మండలంలో
కాకతీయ ప్రభంజనం
SSC 2023-2024
10 GPA
10
J.SURYA MANIDEEP
M.ASHWITHA
V.SRIVINYA
V.HARIKA
9.8
9.7
9.5
9 above GPA
11 Students
100% PASS
2023-24
CBSE Curriculum
Nursery - V Class
IIT & Olympiad Curriculum
III - IX Class
Integrated Syllabus
KAKATIYA GROUP
HYDERABAD
KAKATIYA
HIGH SCHOOL - MANTHANI
Beside Bus Stand, Manthani, Dist: Peddapally. Cell: 9704964771


Forever in our hearts
DR. B S RAO
FOUNDER, SRI CHAITANYA EDUCATIONAL GROUP
15 August 1947 - 13 July 2023
Sri Chaitanya
Educational Institutions


NARAYANA HIGH SCHOOL
TOPPER IN GODAVARIKHANI
GODAVARIKHANI BRANCH
MARKANDEYA COLONY
10/10
10/10
10/10
10/10
10/10
10/10
10/10
10/10
9.8
9.8
9.8
9.7
9.7
9.7
9.7
9.7
9.7
SUBJECT WISE GPA'S AVG
TELUGU - 15/28 (9.21)
HINDI - 14/28 (9.25)
ENGLISH - 18/28 (9.40)
MATHS - 19/28 (9.50)
SCIENCE - 18/28 (9.40)
SOCIAL - 23/28 (9.80)
9.5
9.5
9.3
9.3
9.3
9.0
9.0
8.7
8.5
8.3
7.3
10/10 - 8 STUDENTS
9.8 - 3 STUDENTS
9.7 - 6 STUDENTS
9.5 - 2 STUDENTS
9.3 - 3 STUDENTS
9.0 - 2 STUDENTS
9.0 BELOW 4 STUDENTS
100% PASS


Nurturing Talent Promoting Execellence
ADMISSIONS ARE IN PROGRESS
INDIAN PUBLIC SCHOOL
INDIAN PUBLIC SCHOOL
Swapna Colony, Sulthanabad. Cell: 9505029999

పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్వాడీ టీచర్లకు అవగాహనా సదస్సు

నవతెలంగాణ - తిమ్మాపూర్



మాట్లాడుతున్న డీఆర్డీఓ శ్రీధర్

మండలంలో ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ప్రీ స్కూల్ యాక్టివిటీస్, పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్వాడీ టీచర్లకు కరీంనగర్ రూరల్ సీడీపీఓ సబిత అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఆర్డీఓ శ్రీధర్, డీడబ్ల్యూఓ సరస్వతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ స్కూలులో అభ్యసించే పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ప్రీ స్కూల్‌కి సంబంధించిన ప్రియదర్శిని, పూర్వ ప్రాథమిక విద్యా కరదీపికలోని అంశాలపై సరైన పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ శిక్షణ ఈ నెల 19 నుంచి వచ్చే నెల 10వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ అరవింద, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఐదు మండలాల అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.

తెగుతున్న ఆ'ధారం'.. ఆవేదనలో నేతన్న

- అందని ముడి సరుకు..ఆగిన మరమగ్గం
- స్క్రాప్ కిందే సాంచెల అమ్మకాలు
- వస్త్ర పరిశ్రమలో మళ్లీ సంక్షోభం

నవతెలంగాణ - గంగాధర



తూకం వేయడానికి సాంచెల విడిభాగాలు తొలగిస్తున్న కార్మికులు

సాంచలే సర్వం అనుకుని మనుగడ సాగించే నేతన్న బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. ముడి సరుకు అందక, గుడ్డ ఉత్పత్తులు లేక సాంచలను స్క్రాప్ కింద తూకం వేయడంతో చేనేత కుటుంబాల ఆ'ధారం' తెగుతోంది. వస్త్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సర్కారు పట్టింపు కరువై మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది. గత ప్రభుత్వ పాలకులు అందించిన చేయూతతో తమ బతుకులు బాగుపడుతున్నాయని భ్రమపడిన చేనేత కుటుంబాలు సర్కారు మార్పుతో మళ్లీ ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించిందని కలవరపడుతున్న తీరు ఇది. వివరాల్లోకి వెళితే.. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో చేనేత, పవర్‌లూమ్స్ వస్త్ర పరిశ్రమ వేళ్లానుకుని ఉంది. గ్రామంలో సాంచలపై ఆధారపడి వస్త్ర పరిశ్రమను నమ్ముకుని సుమారు 6వేల చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయి. సిరిసిల్ల తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుని పవర్‌లూమ్స్ వస్త్ర పరిశ్రమకు నిలయంగా నిలిచిన గర్శకుర్తి కార్మిక క్షేత్రం ఇప్పుడు సాంచెల సవ్వడి లేక మూగబోయింది. వస్త్ర పరిశ్రమ కుదేలు కావడానికి కారణమేంటో అంతుచిక్కని అంశంగా మారగా, 8నెలలుగా సాంచలపై గుడ్డ ఉత్పత్తులు నిలిచి చేనేత కుటుంబాలు ఆవేదనలో మునిగాయి. వస్త్రోత్పత్తికి అవసరమైన ముడి సరుకు ధరలు ఆకాశాన్నంటగా, తయారు చేసిన చీరలు, వస్త్రోత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ లేక యజమానులు, ఆసాములు గుడ్డ ఉత్పత్తులు నిలిపి వేశారు. దీంతో మెల్లిమెల్లిగా సాంచెల సవ్వడి ఆగిపోగా, నేతన్న బతుకుదెరువు అగమ్యగోచరంగా మారింది. సర్కారు చేయూత లేక, ఆదుకునే దిక్కులేక పవర్‌లూమ్స్ వస్త్ర పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. కదలని సాంచలను ఇంట్లో పెట్టుకుని తిండికి తిప్పలు పడుతున్న చేనేత కుటుంబాలు నమ్ముకున్న వాటినే అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రూ.85వేలు వెచ్చించి కొనుగోలు చేసిన సాంచలను సగం ధరకే స్క్రాప్ కింద అమ్మకం చేస్తూ బతుకుదెరువును కోల్పోతున్నారు. నేతన్న కుటుంబాలకు భరోస కల్పించిన బతుకమ్మ చీరల ఆర్డర్లు సర్కారు మార్పుతో ఆగిపోగా, పాలిస్టర్, కాటన్, కలర్ చీరలకు ఆదరణ తగ్గింది. దీంతో నిలిచిన వస్త్రోత్పత్తితో కార్మికులు పనులు లేక అల్లాడుతున్నారు. పొద్దంత పని చేస్తేనే పొట్ట గడవని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పవర్ లూమ్స్ కార్మికులు బతుకుదెరువు లేక దిగులు పడుతున్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తి జరిగినంత కాలం గ్రామంలో ఏ వైపు చెవిపెట్టిన సాంచెల సప్పుడే వినిపించగా, ఆరు నెలలుగా ఉత్పత్తులు నిలిచిపోయి గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పనులు లేక పస్తులతో ఉండలేక కూలీ పనులకు వెళ్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న చేనేత కార్మికులు, కుటుంబాలు అధికమయ్యారు.



అమ్మేందుకు తొలగించిన సాంచల విడిభాగాలు

అందని ముడి సరుకు.. ఆగిన మరమగ్గం

చేనేత వస్త్ర పరిశ్రమను నమ్ముకుని ఇన్నాళ్లు బతికిన వేలాది నేతన్న కుటుంబాలు ఆగం అవుతున్నరు. వస్త్రోత్పత్తికి అవసరమైన ముడి సరుకును అందించే నాథుడే లేకపోగా మరమగ్గాలు కదలకుండా పోయాయి. ఏ రోజుకు ఆ రోజు పనులు చేస్తూ పొట్ట పోసుకునే పవర్‌లూమ్స్ కార్మికులు, కుటుంబాలు ఏం పనులు చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. నేత వృత్తినే నమ్ముకుని జీవించే చేనేత కుటుంబాలు ప్రత్యామ్నాయ పనుల వైపు ఎన్నడు దృష్టి సారించిన దాఖలాలు లేవు. కాని తరుముకొచ్చిన గడ్డు పరిస్థితులను అధిగమించడానికి దినసరి కూలీలుగా, పలు రంగాల్లో గుమస్తాలు చేరుతూ కుటుంబ భారాన్ని మోస్తున్న తీరు పవర్ లూమ్స్ కార్మిక వర్గాన్ని కలవర పరుస్తుంది.

పదేండ్లకు మళ్లీ వస్త్ర పరిశ్రమలో సంక్షోభం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమ బతుకులు బాగుపడుతున్నాయని భావించిన నేతన్న కుటుంబాలు వస్త్ర పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభంతో మళ్లీ పదేండ్లు వెనుకకు వెళ్లాయి. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గర్శకుర్తిలో ఇటువంటి గడ్డు పరిస్థితులే ఏర్పడ్డాయి. స్వగ్రామంలో పనులు లేక పక్క రాష్ట్రాలైన భీవండి, ముంబయి, సూరత్, ఇంచలకరంజ్, షోలాపూర్ వంటి అనే ప్రాంతాలకు వలస వెళ్లేవారు. బతుకుదెరువు దినదిన గండంగా దిగులు చెందిన ఎన్నో నేతన్న కుటుంబాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తొమ్మిదేళ్ల నిలదొక్కుకోగా, ప్రభుత్వ మార్పుతో మళ్లీ పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు సంక్షోభంలో చిక్కింది. దీంతో ఉన్న ఊళ్లో ఉపాధి మార్గం లేక చేనేత కుటుంబాల్లోని యువకులు ఇప్పటికే దుబాయి, మస్కట్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లగా, కొందరు సూరత్ వంటి పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. ఇదే పరిస్థితులు మరింత కాలం కొనసాగితే మళ్లీ ఆత్మహత్యలు, ఆకలి చావులు తప్పవని నేతన్న కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.

నమ్ముకున్న సాంచలను అమ్ముకుంటున్నం



పనులు లేక నమ్ముకున్న సాంచలను అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. 11 సాంచలు ఉండగా, అందులో 3 సాంచలే నడుస్తున్నయి. బీములు ఇచ్చే యజమానే లేకపోగా, ఖాళీ సాంచలను ఇంట్లో పెట్టుకుని చేసేది లేక ఎనిమిది సాంచెలను స్క్రాప్ కింద అమ్మిన. 11 సాంచలపై గుడ్డ తయారు చేస్తే రూ.1000 కూలి గిట్టుబాటు కాగా, ప్రస్తుతం 3 సాంచలు నడిపితే కేవలం రూ.300 వస్తుంది. వస్త్ర సంక్షోభం వల్ల తన కొడుకు రెండు నెలల కిందే దుబాయి వెళ్లగా, తన భార్య, తాను, తన కోడలు తలో పని చేసుకుని పొట్ట పోసుకుంటున్నం.

గుంటుకు లక్ష్మణ్, నేతకార్మికుడు, గర్శకుర్తి

బతుకుదెరువు లేక ఆగమైతున్నం



వస్త్ర పరిశ్రమ కుదేలు కావడానికి కారణమేంటో ఇప్పటికీ అంతుచిక్కుత లేదు. 6నెలలుగా బీములిచ్చే యజమాని, ఆసామి లేక వస్త్రోత్పత్తులు నిలిచి ఆగం అవుతున్నం. సరిగ్గ పదేండ్ల కింద చేనేతకు వచ్చిన గడ్డు పరిస్థితే మళ్లీ వచ్చింది. పదేండ్ల కింద పనులు లేక నాతోపాటు ఎంతో మంది యువకులు, కార్మికులు పొరుగు రాష్ట్రాలు, దేశాలు వెళ్లాం. అవే పరిస్థితులు మళ్లీ రావడంతో ఏం చేయాలో తోచక సతమతం అవుతున్నం. ప్రభుత్వం బతుకమ్మ చీరల తరహాలో వస్త్రోత్పత్తులను ఇచ్చి పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి.

- మిట్టపల్లి శ్రీనివాస్, నేతకార్మికుడు, గర్శకుర్తి

'నీట్'పై న్యాయ విచారణ చేయాలి

సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

నవతెలంగాణ - కరీంనగర్



నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకల మీద సుప్రీంకోర్టు జడ్జీతో సమగ్రమైన న్యాయ విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ పాలనలో ఉన్నత చదువుల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలలో అవకతవకలు, లీకేజీలు సర్వసాధారణంగా మారిందన్నారు. విద్యార్థుల జీవితాలు గందరగోళం అయినాయని, బీహార్, గుజరాత్‌లలో ప్రశ్నాపత్రాలు లీకు చేశారనీ, పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆందోళన వ్యక్తమవుతున్నదని, ఈ పరీక్షలు రాసిన 24లక్షల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలు రాశారని, సుప్రీంకోర్టు జడ్జీతో సమగ్రమైన న్యాయ విచారణకు ఆదేశించాలని, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, 2013 ముందున్నట్లు ఆయా రాష్ట్రాలే నీట్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

పీజీఈసెట్‌లో శాతవాహన ఫార్మసీ విద్యార్థులకు ర్యాంకుల పంట..

నవతెలంగాణ - కరీంనగర్



జి.నందిని

ఎం ఫార్మసీ ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పీజీఈసెట్ ఎంట్రన్స్ పరీక్షలో శాతవాహన విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.శ్రీశైలం తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం నిర్వహించిన ఈ పరీక్షలో జి.నందిని 6, ఎం.సాయికిరణ్ 26, ఏ.రమ్య 29, జి.ప్రత్యూష 46, కె.శివాని 54, బి.పల్లవి 63, వై.స్నేహ 67, ఎం.ప్రవళిక 75, బి.హరీష్ 108, పి.సౌమ్య 128, పి.సాయి పూజిత 148, ఏ.లోకేశ్ 165, జి.స్రవంతి 174, ఎస్.జగదీష్ 183, ఎం.భానుమతి 191, డి.మేఘన 208, ఎం.హరిణి 228, కె.శివరాములు 231, ఎల్.ప్రణతి 272, ఎం.సంధ్యారాణి 284, ఎస్.ఆదిత్య 328 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయ, అనుబంధ కళాశాలలలో ఎం ఫార్మసీలో ప్రవేశం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి ఉప కులపతి సురేంద్ర మోహన్ ఐఏఎస్, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిషోర్, అధ్యాపకులు అభినందించారు.

మంత్రి పదవి మీ భిక్షే..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్



స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు

నవతెలంగాణ - కరీంనగర్

తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలతో పాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రిగా తొలిసారి కరీంనగర్‌కు విచ్చేసిన బండి సంజయ్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగానంటే ఇది కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందని, అమ్మవారి ఆశీస్సులతోనే సాధ్యమైందన్నారు. ఈ పదవి కార్యకర్తలకే అంకితం అన్నారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ పదవిని ఉపయోగిస్తానన్నారు. దేశం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణ అభివృద్ధి, కరీంనగర్ అభివృద్ధి కోసమే పనిచేస్తానని అన్నారు.

ప్రభుత్వ కళాశాలలో అన్ని సదుపాయాలు

ప్రిన్సిపాల్ శరత్ బాబు




విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న ప్రిన్సిపాల్

నవతెలంగాణ - చొప్పదండి

చొప్పదండి ప్రభుత్వ కళాశాలలో చేరి సదుపాయాలను వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ఎ.శరత్ బాబు అన్నారు. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కాలర్‌షిప్, ఎన్ఎస్ఎస్ సౌకర్యాలతో పాటు విశాలమైన తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, ఇంజనీరింగ్ చేయాలనే విద్యార్థులకు ఉచిత విద్య ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని తెలిపారు. కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రిన్సిపాల్ అందజేశారు.

'తాటిచెట్లు తీసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుకోవాలి'



నవతెలంగాణ - జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పరి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటిచెట్లను అర్ధరాత్రి అనుమతి లేకుండా తీసివేసి గీత కార్మికుల పొట్టమీద కొట్టారని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ తెలిపారు. బుధవారం విలాసాగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. చెట్లు తీసివేసిన సొప్పరి తిరుపతిపై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆబ్కారీ శాఖ సీఐ స్పందిస్తు తప్పకుండా తిరుపతిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షుడు సిరిసెటి ఓదెలుగౌడ్, నాయకులు ముంజాల చెంద్రయ్యగౌడ్, అరెల్లి రవిగౌడ్, అరెల్లి అశోక్‌గౌడ్, ముంజాల సదయ్యగౌడ్, ముంజాల శ్రీనివాస్‌గౌడ్, గోపగోని రాజయ్యగౌడ్, ముంజాల రవిగౌడ్ పాల్గొన్నారు.

జాలరిని అభినందించిన మేయర్

నవతెలంగాణ - కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ కెనాల్ రెగ్యులేటర్ వద్ద ఇటీవల నీటిలో పడిన ఇద్దరు చిన్నారులను కాపాడిన జాలరి కొత్తూరు శంకర్‌ను బుధవారం నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్‌రావు అభినందించారు. స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద రవీంధర్‌తో కలిసి కొత్తూరి శంకర్‌ను శాలువాతో సత్కరించారు. శంకర్‌తో పాటు తోటి మత్స్యకారులకు అవసరమయ్యే వస్తువుల విషయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

సమీక్షా సమావేశం నిర్వహణ విడ్డూరం

కరీంనగర్ మేయర్ సునీల్‌రావు



మాట్లాడుతున్న మేయర్ సునీల్‌రావు

నవతెలంగాణ - కరీంనగర్

కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ నగరపాలక సంస్థ సమీక్షా సమావేశం నిర్వహించడం విడ్డూరమని మేయర్ సునీల్‌రావు అన్నారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ.. ఎక్స్ అఫిషియో మెంబర్లైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్‌కు సమాచారం లేకుండా రివ్యూ మీటింగ్ పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష చేయడంపై అధికారులకైనా ఆలోచన ఉండాలన్నారు. కుటుంబంతో సహా ఓటు హక్కును హుస్నాబాద్‌కు మార్చుకున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని, కరీంనగర్ నగర ప్రజలు మూడుసార్లు విస్మరిస్తే హుస్నాబాద్‌కు వెళ్లాడు అని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి ఇక్కడ రివ్యూ మీటింగ్స్ పెట్టాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డిని కాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేయడం దేనికి సంకేతం అన్నారు. ఎంపీగా పనిచేసిన కాలంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు ఏం నిధులు తెచ్చాడో చెప్పాలని, ఇక్కడ డిపాజిట్ కోల్పోయిన పొన్నంకు కరీంనగర్ ప్రజలపై కక్షకసి పెంచుకున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థకు కేంద్రం, రాష్ట్రం నుంచి చాలా అవార్డులు వచ్చాయి అవే అభివృద్ధికి నిదర్శనం అన్నారు. నగరపాలక సంస్థ 4కోట్ల నగదు బహుమతి రావడం అధి మా పాలకవర్గం గొప్ప విజయమన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధి ఏంటో మీ కండ్లకు కనబడటం లేదా, మీ ఇంటి చుట్టు పక్కల రోడ్లను చూడండి అభివృద్ధి ఎంటో కనిపిస్తుందన్నారు. పొన్నంకు స్మార్ట్ సిటీ అంటే తెలియక పోవడం చాలా దురదృష్టమన్నారు. మీ ఆరు నెలల మంత్రి పదవిలోనే అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల మీద విచారణ జరగాలని అన్నారు.. మీ అవినీతి ఆరోపణలపై కూడా ప్రభుత్వం విచారణ చేయాలన్నారు. మా పాలకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో మేము ఎలాంటి విచారణకైనా సిద్ధం అని, మీ అవినీతి ఆరోపణలపై మీరు సిద్ధమా.. అన్నారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. ప్రభుత్వం మీకు ఇచ్చిన నిబంధనల ప్రకారం మెదులుకోవాలని తెలిపారు. ఆయనవెంట నాయకులు పాల్గొన్నారు.

నేడు నులి పురుగు నివారణా మాత్రలు పంపిణీ

నవతెలంగాణ - హుజురాబాద్



ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ డివిజన్లో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయనున్నట్టు హుజురాబాద్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ చందు నాయక్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ పరిధిలోని సైదాపూర్, చెల్పూర్, చెల్పూరు, వీణవంక, వావిలాల, ఇల్లందకుంట, అన్ని అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లోని 1నుండి 19 సంవత్సరాల బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. పాఠశాలల్లో ఈ మాత్రలు వేయడానికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వస్తారని వాటిని వేసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మత్తుకు బానిసైతే భవిష్యత్తు చిత్తు

ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ జి

నవతెలంగాణ - హుజురాబాద్



విద్యార్థుల యువకుల జీవితాలకు పెనుముప్పుగా మారిన భవిష్యత్తుకు అడ్డంకిగా తయారైన మత్తుకు దూరంగా ఉండాలని.. దానికి బానిసైతే భవిష్యత్తు చిత్తు అని హుజురాబాద్ ఏసీపీ సిహెచ్.శ్రీనివాస్ జి అన్నారు. బుధవారం హుజురాబాద్ మండలం సింగాపూర్‌లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్స్‌పై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తుకు యువత దూరంగా ఉండాలని, ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు భవిష్యత్తులో గొప్పవారు కావాలని ఖర్చుకు వెనకాడకుండా చదివిస్తున్నారని అన్నారు. దానిని దుర్వినియోగం చేయకుండా సక్రమమైన మార్గంలో దురలవాట్లకు బానిస కాకుండా ఉండాలని అన్నారు. మొదట స్నేహితులు మత్తు పానీయాలను మెల్లగా అలవాటు చేస్తారని తర్వాత మెల్లమెల్లగా దానికి బానిసై అనంతరం డ్రగ్స్, గంజాయి ఇలా అన్నిటికీ అలవాటు పడిపోతారని అన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. విద్యార్థులు ఎవరైనా సేవిస్తున్నారని అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. అనంతరం హుజురాబాద్ టౌన్ సీఐ రమేష్ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, సేవించాలని ఇతరులను బలవంతపెట్టినా శిక్షార్హులని, మూడు నెలల వరకు బెయిల్ కూడా రాదని సంవత్సరం వరకు పోలీస్ స్టేషన్లు తిరగవలసి వస్తుందన్నారు. ఉద్యోగం వచ్చినప్పుడు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడం అసాధ్యం అవుతుందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి తమ సత్ప్రవర్తనతో కళాశాలకు మంచి పేరు తేవాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఈశ్వరయ్య, డాక్టర్ యోగేష్ పుండలిక్, మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్, హుజురాబాద్ రూరల్ సీఐ పి.వెంకట్, జమ్మికుంట సీఐ వి.రవి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, తిరుపతి, ఆరోగ్యం, కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విచారణ జరుపుతామంటే ఉలికిపాటు ఎందుకు

సుడా చైర్మెన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి

నవతెలంగాణ - కరీంనగర్



మాట్లాడుతున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

బల్దియాలో అయిదు సంవత్సరాలు గా జరుగుతున్న అవినీతిపై ఎన్నోసార్లు నగర కాంగ్రెస్ పక్షాన ప్రశ్నించామని, సాక్ష్యాధారాలతో నిరూపించామని.. ఆ అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశిస్తే మేయర్ సునీల్‌రావు పరిస్థితి దొంగ దొంగా అంటే భుజాలు తరుముకున్నట్టు ఉందని సుడా చైర్మెన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రులకు పరిధులు నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్‌రావుకు లేదన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి మంత్రి విచారణకు ఆదేశించిన వాటికి సహకరించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. అప్పటి ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌పై అభివృద్ధికి సహకరిస్తలేడని ఎన్నోసార్లు ఆరోపణలు చేసిన సునీల్‌రావు ఇప్పుడు అభివృద్ధిలో బండి సంజయ్ కుమార్ పాత్ర ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజోద్దిన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, సయ్యద్ ఖమ్రొద్దిన్, కొట్టే ప్రభాకర్, అస్తపురం రమేష్, బషీర్, మహమ్మద్ భారీ, ఇమ్రాన్, భరత్ పాల్గొన్నారు.

గంగపుత్ర సంఘం సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక

నవతెలంగాణ-మల్లాపూర్

మండలంలోని వాల్గొండ గ్రామంలో గంగపుత్ర సంఘం సొసైటీ అధ్యక్ష ఎన్నికలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా పందిరి నాగరాజు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, సెక్రటరీ మహేందర్, కోశాధికారిగా రాజేందర్ లతోపాటు కార్యవర్గ సభ్యులులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి పాటుపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్ వాల మత్స్యశాఖ తరపున వచ్చి సంక్షేమ పథకాలు సభ్యులకు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శేఖర్, గంగారాం, నరేష్, రాజయ్య, రాజం, తదితరులున్నారు.



ఎన్నికైన నాయకులు

కారు దిగేద్దామా..?

- బీఆర్ఎస్ కేడర్‌లో మాట ముచ్చట
- గులాబీ లీడర్.. క్యాడర్ పక్క చూపులు
- కాంగ్రెస్ స్నేహ హస్తం

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్న కారు పార్టీకి క్యాడర్ గుడ్ బై చెప్పేస్తున్నారు. భవిష్యత్తు లేని పార్టీలో ఫ్యూచర్ ఏం ఉంటుందనే అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతుండటం గమనార్హం. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలను కూడా ఎదుర్కొనే సత్తా లేదని భావిస్తున్న ముఖ్య, క్షేత్రస్థాయి నేతలు ఎవరి దారి వారు చూసుకునేందుకు మార్గాలు వెతుక్కున్నారు. వారి నియోజకవర్గ, మండల, గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుని కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మరో నాలుగైదు నెలల్లో పంచాయతీ, ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి రాజకీయ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న నేతలు అదును చూసి పార్టీ కండువా మార్చుకోవడమే శ్రేయస్కరమన్న ధోరణితో ఉండటం గమనార్హం.

కారు దిగేందుకు సన్నద్ధం...

వరుస ఓటములతో కారు పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు పార్టీ డీలా కావడంతో కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంకు పుంజుకోవడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ వైపు చూసేలా చేస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్‌లో ప్రయోజనం లక్ష్యం నెరవేరకపోవచ్చని భావిస్తున్న నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి లీడర్లు బీజేపీ వైపు చూస్తుండటం గమనార్హం. అయితే అధికార పార్టీలో ఏమాత్రం రాజకీయ అవకాశం చిక్కే అవకాశం ఉన్నా ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలోని కొంత మంది నేతలు తహతహలాడుతున్నారు.



గులాబీ లీడర్.. క్యాడర్ పక్క చూపులు..

మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సైతం పార్టీ వీడేందుకు కారణాలను వెతుక్కునే పనిలో ఉన్నట్లుగా జిల్లా పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన కొంతమంది నేతలు, పార్టీలో ప్రాధాన్యం ఉండదని భావించిన ఇంకొంతమంది నేతలు ఆచితూచి వ్యవహరించే ధోరణితో కనిపించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను అనుసరించి రాజకీయ నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రుచించని ఫలితాలు రావడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానానికి ఎగబాకడంతో గులాబీ పార్టీ క్యాడరుకు ఏమాత్రం మింగుడు పడటం లేదు.

ఈ నేపథ్యంలోనే సమీప భవిష్యత్‌లో పార్టీ గాడిన పడే అవకాశం లేదని పొలిటికల్ పండితులు జోస్యం చెబుతున్నారు. పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను వారు ఇప్పటివరకు ఖండించలేక పోయారు. తమ వ్యాపారాలను, కాంట్రాక్ట్ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉండడం కూడా వారికి ఇబ్బందిగా మారింది. వారు కాంగ్రెస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా స్పష్టమైన సమాచారం బహిర్గతం అవడం క్షేత్రస్థాయిలోని ఆయా నియోజకవర్గాల నాయకులు వారి చేరికలను అడ్డుకుంటున్నట్లుగా సమాచారం.

కాంగ్రెస్ స్నేహ హస్తం..!

ఇప్పటికే పార్టీని గ్రౌండ్‌లో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు స్నేహ హస్తం అందజేస్తోంది. పార్టీలోకి ఎవరొచ్చినా తీసుకోవాలనే అధిష్టానం ప్రాథమిక ఆదేశాలను పాటిస్తోంది. చేరికలను అడ్డుకోకూడదని ఆదేశించడంతో స్వచ్ఛందంగా పార్టీలోకి తరలి వచ్చే వారికి ఆటంకాలు లేకుండా పోతున్నాయి.

హత్య కేసులో నిందితుల అరెస్టు

నవతెలంగాణ-కోరుట్ల



కోరుట్ల మండలం మోహన రావుపేట గ్రామంలోని భూ తగాదాలతో వ్యక్తి హత్య కారణమైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు వివరాలను వెల్లడించారు. కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన కోటే రాజేష్, తమ్ముడు కోటే రాకేశ్, అతని తండ్రి కోటే గంగరాజం, కోటే రాకేశ్ భార్య కోటే మానస, అతని చిన్నమ్మలు అయిన కోటే మల్లు, మంచాల లక్ష్మి, బాబాయిలు కోటే గంగరాజం, మంచాల రాజేశంలకు భూ విషయంలో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కోటే రాజేష్ వివాదాస్పద భూమిలో మరుగుదొడ్డి నిర్మిస్తుండగా కోటే రాకేశ్ అతని స్నేహితుడు లింగంపల్లి నరేష్ ఈనెల 16న రాత్రి వచ్చి రాజేశ్‌పై కత్తి, సుత్తె, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్ మృతి చెందాడు. మృతుడి భార్య కోటే లాస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నిందితులను మోహనరావుపేట, వల్లంపల్లి గ్రామాలలో అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచినట్టు తెలిపారు.

షీటీమ్‌తో మహిళలకు భద్రత

నవతెలంగాణ-జగిత్యాలటౌన్



జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కండ్లపల్లి మోడల్ స్కూల్‌లో షీటీం, ఏహెచ్‌టీయూ బృందం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినుల రక్షణకు పోలీస్‌శాఖ తరపున షీ టీమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇబ్బందులు ఉంటే షీటీమ్ సభ్యులు ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకుంటారని తెలిపారు. 8712670783 వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదు స్వీకరించనున్నట్టు తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్‌లైన్ అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా నిఘా ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు ఇద్దరి చొప్పున విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, విద్యార్థినులు వెంటనే జిల్లా షీ టీం ఫోన్ నెంబర్ 8712670783కి కాల్ చేసిన కాని, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి షీ టీమ్స్ సహాయం పొందాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన

నవతెలంగాణ-రాయికల్

మండలంలోని ఇటిక్యాల నాలుగవ అంగన్‌వాడీ కేంద్రంలో బడిబాట ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, పార్వతి, బుజ్జమ్మ, సువర్ణ, సుజాత, అనురాధ, ఏఎన్ఎం రజిత, ఆశావర్కర్ వనిత ఆయాలు రమ్య, లావణ్య పాల్గొన్నారు.

ఎంపీపీకి ఘన సన్మానం

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం



జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ జాజాల భీమేశ్వరిని జడ్పీ చైర్మన్ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు సన్మానించారు.

రేషన్ బియ్యం పట్టివేత



నవతెలంగాణ-మేడిపల్లి

మేడిపల్లి మండల కేంద్రంలోని బుడుగ జంగాల కాలనీలో విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి, 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మోతే తరుణ్‌పై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. బియ్యాన్ని మేడిపల్లి ఎఫ్‌పి 2713002 గల రేషన్ దుకాణంలో భద్రపరిచినట్టు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లైస్ నాయబ్ తహసీల్దార్ కె. ఉమాపతి, బి.శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

ఇంటింటా మిషన్ భగీరథ సర్వే



సర్వే చేస్తున్న అధికారులు

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు డబ్బా గ్రామంలో అధికారులు మిషన్ భగీరథ సర్వే చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ వారి వివరాలను సేకరించారు. ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శి రాణి, కారోబార్ శ్రీనివాస్, వివో రేవతి పాల్గొన్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ-మేడిపల్లి



భీమారం మండలంలోని దేశాయిపేట గ్రామానికి సతీష్‌కుమార్ (31) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్‌కుమార్ ఆర్థిక సమస్యల వల్ల గతంలో తాను గల్ఫ్ దేశం వెళ్లి వచ్చాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఎలా తీర్చాలో తెలియక గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద మర్రి చెట్టుకు ఉరేసకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఉరుమడ్ల మహాన్ని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి స్టేషన్ హౌస్ అధికారి జి. శ్యామ్ రాజ్ తెలిపారు. కాగా మృతుడికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలిగా జిల్లా రమ్య

నవతెలంగాణ-మేడిపల్లి

మేడిపల్లి మండల కేంద్రంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలిగా జిల్లా రమ్య ఎంపికైంది. ఉపాధ్యక్షురాలిగా దేశవేని రమ్య, కార్యదర్శి ఆర్మూర్ లత, డైరెక్టర్లు తోపారపు రేఖ, తోపారపు మానస, ఐలేని లావణ్య, ఆర్మూర్ లత, దువ్వాక రజిత, ఆర్మూర్ సూరమ్మను ఎన్నుకున్నారు.

నేడు జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం

నవతెలంగాణ-జగిత్యాల

నేడు జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలందరికీ 'అల్బెండజోల్' మాత్రలు వేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సమియుద్దీన్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2,52,156 మంది ఉన్నట్టుగా అంచన వేశారు. వారందరికీ పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్టు తెలిపారు. ఎవరైనా అనివార్య కారణాల వల్ల మాత్ర వేసుకోని వారికి ఈ నెల 27న "మాప్ అఫ్" రోజున వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సమియుద్దీన్ పేర్కొన్నారు. అల్బెండజోల్ మాత్రలను 1-2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను, 3-19 సంవత్సరాలకు ఒక మాత్ర నమిలి మింగాలని, నమలలేని పిల్లలకు మాత్రను పౌడర్ చేసి తాగించాన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు



కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు



పెగడపల్లిలో కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు



ఇబ్రహీంపట్నంలో...



జగిత్యాల జిల్లా కేంద్రంలో..



మల్లాపూర్ మండలంలో ..

నవతెలంగాణ- మేడిపల్లి

భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉరుమడ్ల లక్ష్మణ్, నీరటి మల్లేశం, మండల ఉపాధ్యక్షుడు తోకల నర్సయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు ముంజ కిషన్, ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి, కిషన్ సెల్ అధ్యక్షుడు ఏలేటి మహేష్, మండల అధికార ప్రతినిధి ఎనుగంటి హరీష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరుణ్ సీనియర్ నాయకులు చెక్కపల్లి సంజీవ్, బొమ్మన ప్రశాంత్, పుల్లూరి దేవయ్య, పిడమల్ల గంగాధర్, ప్యాట నారాయణ, పుట్ట రాజేందర్,దువ్వాస గంగాధర్, చెక్కపల్లి శంకర్, మొగుల్ల మధు, సురకంటి రాజారెడ్డి, పల్లి భూమయ్య, ఉమ్మడి రవి, చెక్కపల్లి భూమేష్, ఆర్మూరి ప్రవీణ్,కార్తిక్ పాల్గొన్నారు.

మేడిపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ఎన్నారై గల్ఫ్ కన్వీనర్, పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జలంధర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మార్గం నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీపతి దామోదర్, ఉపాధ్యక్షులు మార్గం నర్సారెడ్డి, అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి మల్లేశం పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గ టీపీసీసీ డెలి గేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్‌రావు పిలుపు మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకులు మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల ఫిషర్ మెన్ అధ్యక్షులు మగ్గిడి నంద కిషోర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొడిమ్యాల దీపక్ రాజ్, సొల్లు ముత్యం రెడ్డి,నల్లూరి సాగర్,కనుక దినేష్, పరమేష్, గజ్జ రమేష్ పాల్గొన్నారు.

పెగడపల్లి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఓరుగల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయ భాస్కర్, సురకంటి సత్తిరెడ్డి, తడగొండ రాజు, కడారి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం అనిల్ గౌడ్, చాట్ల ప్రశాంత్, అరికట్ల సంజీవ్, పటేల్ సత్యనారాయణరెడ్డి, చెట్ల కిషన్, ఇస్లావత్ రవి నాయక్ నాయకులు పాల్గొన్నారు.

కోరుట్ల : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ కార్యలంలో ఘనంగా నిర్వహించారు. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని నిరాశ్ర యులకు చిట్‌మెల్లి రంజిత్ గుప్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, మల్క ప్రసాద్, గడ్డం వెంకటేశం గౌడ్, మచ్చ కవిత, మేకల నరసయ్య, నజ్జు కౌన్సిలర్ ఎండి అన్వర్, పోగుల భూమయ్య, చింత అశోక్, జాగిలం భాస్కర్, చింత రూపలత కాశిరెడ్డి, పెండెం రమేష్ పాల్గన్నారు.

జగిత్యాలటౌన్ : మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, బండ శంకర్, చందా రాధకిషన్, అడువాల లక్ష్మణ్, నక్క జీవన్, ముస్కు దామోదర్‌రెడ్డి, గుంటి జగదీశ్వర్, బొల్లి శేఖర్, చిట్ల అంజన్న, మహంకాళి రాజన్న, జంగిలి చంద్రమౌళి, ఎలిగేటి నర్సయ్య, ముద్దమల్ల ప్రభాకర్, ఎన్నం మదుకర్‌రెడ్డి, పాల్గొన్నారు.

రాయికల్: పట్టణంలోని గాంధీచౌక్ వద్ద బుధవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి రవీందర్‌రావు,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యకల రమేష్, కొయ్యాడి మహిపాల్, ఎద్దండి దివాకర్,పొన్నం శ్రీకాంత్ గౌడ్, ఎనుగంటి రవి, మండ రమేష్, బత్తిని చిన్న భూమయ్య, అత్తినేని గంగారెడ్డి, సంతోష్, జక్కుల చంద్ర శేఖర్, నరసింహారెడ్డి, రాకేష్ నాయక్, ఎండి షాకిర్, రాజేష్, నాగరాజ్, రాజీవ్ పాల్గొన్నారు.

మల్యాల: మల్యాల మండలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సోనియా గాంధీ గుడి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కేక్‌కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దారం ఆదిరెడ్డి, వెలమ లక్ష్మారెడ్డి, కంచర్ల లక్ష్మణాచారి, మరాటి లక్ష్మీనారాయణ, శనగరం తిరుపతి, దూడం రామాంజనేయులు, నక్క అనిల్, కటుకూరి ప్రశాంత్, కోరెపు వెంకటేష్, మరి లక్ష్మన్, చిరుత మారుతి, నల్లపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరంచంద్ అనుచరులు ఘనంగా బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి సెల్ మాజీ మండల అధ్యక్షుడు అశోక్ యాదవ్, జిల్లా ఓబీసీ సెల్ జనరల్ సెక్రెటరీ బోయిని హనుమాన్లు, నాయకులు నరేష్, భీమన్న పాల్గొన్నారు.

ముగిసిన గ్రామస్థాయి క్రికెట్ టోర్నీ



నవతెలంగాణ-మల్లాపూర్

మండలంలోని రేగుంట గ్రామంలో 15 రోజులుగా నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ టోర్నీ బుధవారంతో ముగియగా విజేతలుగా నిలిచిన జట్లకు ఫోర్త్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో సురకంటి శ్రీనివాస్ రైజర్స్ జట్టు విజేతగా నిలవగా రెండవ విజేతగా రషీద్ ఎర్త్ మూవర్స్ జట్టు నిలిచాయి. కాగా మొదటి విజేతకు రూ.20వేలు, రెండవ విజేతకు రూ.10వేలు, రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లేష్, ఫ్రాంచేజ్‌లో ఓనర్స్ డాక్టర్ రాజేష్, వినోద్, టోర్నీ దాతలు శ్రీనివాస్, నిఖిల్ , సురేష్, సతీష్, శేషు మల్లేష్ పాల్గొన్నారు.

మిగిలిన పోస్టులను అర్హులైన వారికి ఇవ్వాలి

టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

నవతెలంగాణ -జగిత్యాల


ఉపాధ్యాయులు తొమ్మిదేండ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ పదోన్నతుల ప్రక్రియను విజయ వంతంగా పూర్తి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ధన్య వాదాలు తెలిపారు. ఎన్నో అడ్డంకులు న్యాయ పరం అయిన చిక్కులను ఎదుర్కొని ఎంతో చాకచక్యంగా పదోన్నతులు పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 18,495 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు కల్పించినట్టు తెలిపారు. అర్హులుగా గుర్తించి అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులుగా 763 స్కూల్ అసిస్టెంట్లుగా 5,123, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా 2,130, భాష పండితులు, పీఈటీలు 10,479 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందబోతున్నారు బుధవారం వరకు జోన్-1లోని 19 జిల్లాలోని 4900 మంది భాషా పండితులకు, 900 మంది పీఈటీలను కలుపుకొని దాదాపు పది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతుల ఉత్తర్వులు ఇచ్చి విజయ వంతం చేసిన సీఎం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన కి,విద్యాశాఖాధికారులకులకు కృతజ్ఞతలు తెలిపారు.

వృద్ధుల ఆత్మహత్యలపై విచారణ జరపాలి

సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

రాష్ట్రంలో వృద్ధులు ఎక్కడ ఆత్మహత్యలకు పాల్పడిన వారి మృతి పట్ల విచారణ జరిపించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలో 'వృద్ధుల ఆత్మహత్యలు- అ భద్రత, నివారణ అంశంపై తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హరి అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. వృద్ధుల ఆత్మహత్యలు బాధకరమన్నారు. ప్రస్తుత కాలంలో పోషణను కొందరు కొడుకులు, కొడళ్లు, కూతుర్లు పట్టించుకోక పోవడం, వయోవృద్ధులైన తల్లిదండ్రులను హింసకు గురిచేయడం, బల వంతంగా వారి ఆస్తులను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వంటి విపరీత ధోరణులు కన్పిస్తున్నాయన్నారు. పలువురు నిరాదరణకు గురైన వయోవృద్ధులు తమ అసోసియేషన్‌ను ఆశ్రయి స్తున్నారని, కౌన్సెలింగ్ చేస్తే కొందరు ఆదరి స్తున్నారన్నారు. మరి కొందరు వినక పోతే జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డివిజన్ల ఆర్డీవోల వద్దకు వారిని తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నా మన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి, బొల్లం విజయ్, మురళి, జిల్లా, డివిజన్, వివిధ మండలాల సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న హరి అశోక్‌కుమార్

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
రాజన్న సిరిసిల్ల
గురువారం | జూన్ 20, 2024 | www.navatelangana.com

కేంద్ర సహాయ మంత్రికి కలెక్టర్, ఎస్పీ స్వాగతం

నవతెలంగాణ - వేములవాడ


మంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్, ఎస్పీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం దర్శించుకు నేందుకు రాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ పూల మొక్కలు అందజేసి, స్వాగతం పలికారు. పోలీస్ శాఖ సిబ్బంది గౌరవ వందనం చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ రాజరాజేశ్వర వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పారాయణ మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం గావించారు. ఆలయ ఈవో స్వామివారి చిత్రపటాని అందజేశారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

నులి పురుగుల నివారణపై సమీక్ష

నవతెలంగాణ - సిరిసిల్ల

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.సుమన్ మోహన్‌రావు సమక్షంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం గురించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష నిర్వహించారు.

అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడుతూ గురువారం నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కోసం జిల్లాలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు విధిగా తల్లిదండ్రులకు, పిల్లలకు జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమం గురించి అవగాహన కల్పించి 1-19ఏండ్ల పిల్లల అందరికీ విధిగా "అల్బెండజోల్" మాత్రలను వేయించాలన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ జిల్లాలో 1-19ఏండ్ల పిల్లలు 1,42,152మంది ఉన్నారు. నులి పురుగుల వల్ల పిల్లలలో రక్త హీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించుట, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, వీటిని నిర్మూలించాలంటే "అల్బెండజోల్" మాత్రలను 1-19ఏండ్ల పిల్లలకు అందించాలని సూచించారు. 1-2ఏండ్ల పిల్లలకు సగం (1/2) మాత్రను పొడి చేసి నీటిలో కలిపి మింగిచాలని, 2-3ఏండ్ల పిల్లలకు ఒక మాత్రను పొడి చేసి నీటిలో కలిపి పిల్లలకు తాగించాలని, 3ఏండ్లు పైబడిన వారి నుండి -19ఏండ్ల లోపు పిల్లలకు "400 ఎంజి అల్బెండజోల్" 1మాత్రను చప్పరించి లేదా నమిలి మింగాలని వివరించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ కార్యక్రమంలో డీపీవో వీర బుచ్చయ్య, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీఈవో రమేష్ కుమార్ , డిఐఈఓ మోహన్, ప్రోగ్రాం అధికారి రజిత, డాక్టర్ నయీమా, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఆర్డీఓ

నవతెలంగాణ - సిరిసిల్ల



రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝాను సిరిసిల్ల ఆర్డీఓ ఎల్.రమేష్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌కు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల ప్రాంత అభివృద్ధితో పాటు పలు అంశాలపై ఆర్డిఓతో కలెక్టర్ మాట్లాడారు

కలెక్టర్‌ను కలిసిన టౌన్ కాంగ్రెస్ నేతలు

నవతెలంగాణ - సిరిసిల్ల


కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న కాంగ్రెస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఖాజా పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ రఫీక్ పట్టణ కార్యదర్శి మొహమ్మద్ అబ్దుల్ అఫాన్ సిరిసిల్ల టౌన్ మస్జిద్ కమిటీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ముస్తఫా ప్రణీత్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

సెస్ స్టోర్ ఆకస్మిక తనిఖీ

నవతెలంగాణ - సిరిసిల్ల


సెస్ స్టోర్ ను తనిఖీ చేస్తున్న చైర్మన్ చిక్కాల రామారావు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న సెస్ స్టోర్‌ను బుధవారం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆకస్మిక తనిఖీ చేశారు. సెస్ స్టోర్‌కు విద్యుత్ సామాగ్రి ఇటీవల రావడంతో వాటిని చిక్కాల రామారావు పరిశీలించారు. ఉద్యోగుల పనితీరుతో పాటు విధి నిర్వహణలో ఎలా ఉంటున్నారనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు అందించారు. విద్యుత్ సామాగ్రి పూర్తి రక్షణలో ఉంచాలని ఏం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చిక్కాల రామారావు హెచ్చరించారు.

జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ సస్పెన్షన్

నవతెలంగాణ - గంభీరావుపేట

గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ శిరీష గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్ను రూ.12,93,921 ట్రెజరీలో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. బిల్ కలెక్టర్ శ్రీహరి గ్రామంలో వసూలు చేసిన ఇంటి పన్ను రూ.2,40,100 ట్రెజరీలో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడడం విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతో మండల పంచాయతీ అధికారి విచారణ నివేదిక ప్రకారం జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.


గత ప్రభుత్వం మా జీవితాలను నాశనం చేసింది

నవతెలంగాణ - వీర్నపల్లి

గత ప్రభుత్వం మా జీవితాలను నాశనం చేసిందని, గ్రామ పంచాయతీ కారోబార్ సమస్యలను పరిష్కరించాలని కారోబార్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గుర్రపు సురేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలసి బుధ వారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30ఏండ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా పల్లెల్లో పనులు చేస్తున్నా కాంట్రాక్టర్ పద్ధతిలో పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సిఎం ఉన్న సమయంలో పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 51 జీవో తీసుక వచ్చి మల్టీ పర్పస్ విధానం ద్వారా కారోబార్ జీవితాలతో చెలగాటం ఆడిందన్నారు. అన్ని పనులు చేయలని నిబంధనలు పెట్టి తమ జీవితాలను నాశనం చేసిందన్నారు. తమ ద్వారా నైన మాసమస్యలను పరిష్కారం అవుతాయని ఆశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి తగిన గుర్తింపు వచ్చేటట్లు 51జీవో రద్దు చేసి, కారోబార్‌లను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు న్యాత నర్సయ్య,సభ్యులు వెంకటరమణ , శేఖర్, మహేష్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట


కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

రాహుల్‌గాంధీ కుటుంబం దేశ కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం అని, దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించారని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాహెబ్‌లు అన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో, గొల్లపల్లి గ్రామంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బానోతు రాజునాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్, బిసి సెల్ అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రఫీక్, మహిళ మండల అధ్యక్షురాలు ఆకుల లత, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గుండాడి రాంరెడ్డి పాల్గొన్నారు.

నేతన్నల సమావేశాన్ని విజయవంతం చేయాలి

సీఐటీయూ జిల్లా నాయకుల పిలుపు

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్


సిఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కోడం రమణ, మూశం రమేష్

పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించి, నేతన్నలకు ఉపాధి కల్పించాలని కోరుతూ శుక్రవారం నిర్వహించే నేతన్న సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోడం రమణ, మూషం రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమలో 10 హెచ్పిలు దాటిన వారికి విద్యుత్ సబ్సిడీ తొలగించి, ఇండస్ట్రీ థర్డ్ కేటగిరి కింద పరిగణించడంతో యూనిట్ రూ. 8-50 ల వరకు విద్యుత్ బిల్లు వసూలు చేయడం జరుగుతుందన్నారు. దీంతో విద్యుత్ ఛార్జీల భారాన్ని తట్టుకోలేక పవర్లూమ్ పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాక వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన పవర్లూమ్ కార్మికులకు , ఆసాములకు , వార్పిన్ , వైపని కార్మికులు , జాపర్లు , కండెలు చుట్టే వాళ్లు గుమస్తాలకు ఉపాధి కరువై, సాంచెలు ఇనుప సామాను కి అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. గత 40 ఏళ్ల లో ఇలాంటి గడ్డు పరిస్థితి రాలేదని, ఇలాగే కొనసాగుతే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ కనుమరుగైతుందన్నారు . సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్వ వైభవం కొరకు అందరం కలిసి వస్త్ర పరిశ్రమలో నెలకొన్న విద్యుత్, తదితర సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 21న సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్ భవాని ఫంక్షన్ హాల్ లో సమావేశం ఉంటుందని, ఇట్టి సమావేశానికి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన పవర్లూమ్ కార్మికులు , ఆసాములు , యజమానులు , వార్పిన్ కార్మికులు , వైపని కార్మికులు , జాపర్లు , కండెలు చుట్టేవాళ్ళు , గుమస్తాలు పరిశ్రమపై ఆధారపడిన ప్రతి ఒక్కరు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

- రుద్రంగిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
- పత్రాలు లేని 30బైక్‌లు, ఇసుక ట్రాక్టర్ స్వాధీనం
- స్పెషల్ డ్రైవ్‌లో 140 వాహనాలు స్వాధీనం
- అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి
- వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి.

నవతెలంగాణ - రుద్రంగి


వాహన దారులతో మాట్లాడుతున్న డిఎస్పీ

నేరాల నియంత్రణనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. బుధవారం ఉదయం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేవురి పల్లె లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇలా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణ కోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. రుద్రంగిలో చేపట్టిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన డిఎస్పీ నాగేంద్రచారి మట్లాడుతూ.. ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం అలాగే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందన్నారు. పట్టణ, గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నిష్పత్తి చేయగల జాగిలలతో విస్తృత తనిఖీలు నిర్వహించామని, యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పత్రాలు లేని,నెంబర్ ప్లేట్ లేని 30 ద్విచక్ర వాహనాలు,ఒక ట్రాక్టర్ సీజ్ చేశారు. సంబంధిత వాహనదారులు సరైన పత్రలు చూపించి వాహనాలు తీసుకువెళ్లాలని సూచించారు. వారం రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సుమారు 140 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, తాము సహకరిస్తామని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేస్వర్లు, ఎస్ఐ అశోక్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

నిఘా నీడలో ప్రముఖ పుణ్యక్షేత్రం..

- శాంతి భద్రతల - సామాజిక సేవలో జిల్లా పోలీసులు..
- సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయం..
- ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
- రూ.10లక్షలతో 45 సీసీ కెమెరాల ఏర్పాటు..

నవతెలంగాణ - వేములవాడ


మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్

శాంతి భద్రతల పర్యవేక్షణకు, నేరాల చెదనకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని ప్రభుత్వ విప్ ఆది, జిల్లా ఎస్పీ అన్నారు. వేములవాడ పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ దేవాదాయ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రభుత్వ విప్, జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం వేలాదిమంది వచ్చే భక్తుల, వేములవాడ పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సహకారంతో పట్టణ పరిధిలో 45సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యం అని, ప్రజల రక్షణ భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించడానికి పోలీసు సేవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా పోలీస్‌శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉండటం వలన నేరస్తులు నేరం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని, సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న ఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించినట్టు తెలిపారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రాచారి, టెంపుల్ ఈఈ రాజేష్, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, అంజయ్య కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సంఘు స్వామి యాదవ్, కనికరపు రాకేష్, పుల్కం రాజు పాల్గొన్నారు.

మా భూమి మాకు ఇప్పించండి

- తహసీల్దార్‌కు ముదిరాజ్ కులస్తుల వినతి

నవతెలంగాణ - ముస్తాబాద్


తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న ముదిరాజులు

1980లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ సంఘానికి సంబంధించిన పేదవారికి ముస్తాబాద్ మండల కేంద్రంలోని లింగంకుంట ప్రాంతంలోని 984సర్వే నెంబర్ గల భూమిని కేటాయించింది. 984 సర్వే నెంబర్లో మొత్తం 14ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి ముదిరాజ్ సంఘానికి 11ఎకరాల 20గుంటలు నాటి ప్రభుత్వం కేటాయించింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా సంఘానికి చెందిన కొంతమంది పెద్దమనుషుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన అప్పటి కుల పెద్దలు. గత 40 సంవత్సరాల నుంచి సదరు భూమిని ముదిరాజ్ సంఘ సభ్యులు అందరూ వారికి తోచిన విధంగా సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆ భూమిలో నానారకాల పండ్ల చెట్లు ఉపాధి హామీ పథకం ద్వారా నాటుకున్నారు. ఇక్కడ వరకు సజావుగానే సాగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి వలన సమస్యలు తలెత్తాయి. అప్పటివరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ముదిరాజ్ సంఘ సభ్యులలో రైతుబంధు పథకం ద్వారా వస్తున్న డబ్బులు పట్టాదారుల అకౌంట్లో పడడంతో పట్టాదారులలో స్వార్థం రేకెత్తింది. వారి స్వార్థపూరిత ఆలోచనతో అప్పటివరకు లింగంకుంటలోని 984సర్వే నెంబర్లలో గల 11 ఎకరాల 20 గుంటలపై పట్టాదారులకు ఆశ కలిగింది. దీంతో పట్టాదారులు అప్పటివరకు సంఘం డబ్బులతో అభివృద్ధి చేసిన స్థలాన్ని తమదిగా భావిస్తూ పట్టాలు మాపైనే ఉన్నాయి కాబట్టి ఆ స్థలం మాకే చెందుతుందని వితండవాదాన్ని ఎత్తుకున్నారు. అప్పటివరకు సంఘం డబ్బులు ఆ భూమిపై ఖర్చు పెడుతున్న మౌనంగా ఉన్న పట్టాదారులు భూమిని మరింత అభివృద్ధి చేద్దామని ఆలోచన సంఘ సభ్యులకు రావడంతో పట్టాదారులు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఉన్నత విద్యావంతులు మా సంఘంలో ఉన్నారని వారిపై గంపెడాశలు పెట్టుకున్న ముదిరాజులకు ఆ ఉన్నత విద్యావంతుడు తాను సంఘానికి ద్రోహం చేయడమే కాకుండా.. మరికొంతమందిని తన వెంట తిప్పుకుంటూ వారి ద్వారా ముదిరాజ్ సంఘానికి ద్రోహం తలపెట్టారు. గతంలో దాదాపుగా 200 కుటుంబాలకి చెందిన ముదిరాజ్ లు ఆ స్థలంలో ఉమ్మడి వ్యవసాయం చేస్తూ అభివృద్ధి పనులు చేశారు. 1980 నుండి ముదిరాజ్ సంఘానికి చెందిన డబ్బులు ఆ సర్వే నెంబర్ లో గల భూమికి ఖర్చు పెట్టారు. ఇదంతా పట్టాదారుల సమక్షంలోనే జరిగింది. అయినప్పటికీ పట్టాదారుల స్వార్థం మూలంగా నేడు ముదిరాజ్ సంఘానికి చెందిన 200 కుటుంబాలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండు సంవత్సరాల నుండి ఆ భూమిని డెవలప్మెంట్ చేయడం కోసం ముదిరాజ్ సంఘానికి చెందిన 200 కుటుంబాలు దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు చేశాయి. అయినప్పటికీ స్వార్థపూరిత మనస్తత్వాలు కలిగిన పట్టాదారులు ముదిరాజ్ కులస్తులందరిని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తహసిల్దార్ ఆఫీస్‌ల చుట్టూ తిప్పిస్తూ పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విషయంపై బుధవారం ముదిరాజ్ సంఘానికి చెందిన 200 కుటుంబాలు స్థానిక ఎమ్మార్వో సురేష్‌కు తమ గోడు విన్నవించుకుంటూ వినతి పత్రం అందించాయి. 200కుటుంబాలకు చెందిన ముదిరాజులకు న్యాయం చేయాలని తహసీల్దారుని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యులు గుండం నరసయ్య ఎంపీటీసీ సభ్యులు గుండెలి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, డీటి నరసింహులు, పిట్ల రాంగోపాల్, పుల్లూరి రవి, పిట్ల విటల్, నీరటి సత్యనారాయణ, రంజాని రమేష్, అబ్రమేని దేవేందర్, కట్ట నరసింహులు, అనమేని సాయిలు, బద్ద వెంకటి, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

భలే బేరం..

నవతెలంగాణ - సిరిసిల్ల రూరల్:


షాపు ఎదుట కొనుగోలు దారులు

జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రంలోని ఒకే బుక్ సెంటర్లో విక్రయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తమ పిల్లల తల్లిదండ్రులకు అదే బుక్ సెంటర్‌కు వెళ్లాలని సూచిస్తుండటంతో నిత్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇదే అదనుగా బుక్ సెంటర్ యజమాని ఇష్టారాజ్యాంగ ధరలను పెంచి విక్రయాలు చేపడుతున్నట్టు తెలిసింది. దీంతో తల్లిదండ్రులకు పుస్తకాల కొనుగోలు భారంగా మారుతోంది.

టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖపై కలెక్టర్ సమీక్ష

పలు అంశాలపై డీడీ, ఏడీతో చర్చ

నవతెలంగాణ - సిరిసిల్ల


సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డీడీ, ఏడీతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో పవర్ లూమ్స్ ఎన్ని ఉన్నాయి? నేత కార్మికులు ఎందరు ఉన్నారు? పవర్ లూమ్ పరిశ్రమ ద్వారా ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? తదితర విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేత కార్మికులకు ఏఏ పథకాలు అమలు అవుతున్నాయి? జిల్లాలో ఉన్న టెక్స్టైల్ పార్క్, అపెరల్ పార్క్, ఇంకా ఏఏ పరిశ్రమలు ఉన్నాయో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టీఎస్ఐఐసీ బాధ్యులతో సమీక్షించారు. సమావేశంలో టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డీడీ అశోక్ రావు, ఏడీ సాగర్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి పెద్దకష్టం

- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్..
- హర్టు సర్జరీకి రూ.10వేల ఆర్థిక సాయం

నవతెలంగాణ - వేములవాడ రూరల్


ఆర్థిక సహాయం చేస్తున్న ట్రస్ట్ సభ్యులు

నిరుపేద కుటుంబానికి పెద్దకష్టం వచ్చింది.. హర్టు సర్జరీకి రూ.10వేల ఆర్థికసాయాన్ని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామం. చింతపల్లి వెంకటేశ్వరరావుది నిరుపేద కుటుంబం. ఇంటి ముందే చిన్న హోటల్ పెట్టుకుని కుటుంబం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న భార్య సుజాతకు గత నెలలో గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడం జరిగిందని తెలిపారు.ఆర్థికంగా చితికిఉన్న ఈ కుటుంబానికి మానవతా ధృక్పథంతో ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యుల ద్వారా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం అందించడంతో, ట్రస్టు, ఇతర సోషల్ మీడియా పోస్టు చేయగా దాతలు స్పందించి 8వేల వరకు విరాళాల రూపంలో అందించగా ట్రస్టు ద్వారా కొంత కలిపి 10వేల రూపాయలు బుధవారం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ట్రస్టు సభ్యులు తెలియజేశారు.

పెంటి వాగుకు తాత్కాలిక మరమతు

నవతెలంగాణ - కొనరావుపేట


చదును చేస్తున్న ట్రాక్టర్

కొనరావుపేట మండలం సిరిసిల్ల నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న పెంటివాగు ఈ మధ్యలో కురిసిన వర్షానికి దెబ్బతినడంతో ఈ రహదారి రాకపోకలు నిలిచిపోయి ద్విచక్ర వాహనాలు బస్సులు వాహనాలు కొనరావుపేట మండల కేంద్రం నుంచి వెళు న్నాయని మంగళవారం మండల కేంద్రంలోన వచ్చిన ప్రభుత్వ విప్‌కు కొందరు గ్రామస్తులు తెలపడంతో విప్ ఆది శ్రీనివాస్ వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు మండల కేంద్రంలోని కొందరు నాయకులు ఈ పెంటివాకు మరమ్మత్తు చేపట్టాలని ఆదేశించడంతో వారు మరమ్మత్తు చేపట్టారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం

- తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్ విషయంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి.
- వారం రోజులలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో జిల్లా వ్యాప్తంగా 361వాహనాలు సీజ్
- వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్..
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

నవతెలంగాణ - సిరిసిల్ల


మైనర్ల కౌన్సిలింగ్‌లో మాట్లాడుతున్న ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగినదని తల్లి దండ్రులు,వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం, నడపమని ప్రోత్సహించటం వలన తెలిసి తెలియని డ్రైవింగ్‌తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు మైనర్ డ్రైవింగ్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి 361 వాహనాలు సీజ్ చేసి , వాహనాలు నడుపుతు పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు బుధవారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆదరణలో కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని, దానితో వారు తెలిసీ తెలియని డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. తల్లిదండ్రులకు, వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలు వాహనాల విషయంలో కావాలని తల్లిదండ్రులని బెదిరించినా, తెలియకుండా తీసుకెళ్లినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల, మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని, యువత భవిష్యత్ కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించి, గంజాయి ,మత్తు పదార్థాల నిర్మూళనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ సదన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

అడవీ శ్రీరాంపూర్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్ఈ

నవతెలంగాణ-ముత్తారం:
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ సబ్‌స్టేషన్‌ను టీజి ఎన్పీడి సిఎల్ ఎస్ఇ బొంకూరి సుదర్శన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. టాన్స్‌ఫార్మర్లు ఫేయిల్ అవకుండా మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్



సరఫరా చేసేందుకు విద్యుత్ సిబ్బంది వారికి కేటాయించిన హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ఎఏఇ ఓపీ అజ్మీరా హనుమాన్‌దాస్, సబ్ ఇంజనీర్ ఓపీ ఆర్. రచన, ఎల్ఎం వెంకటేష్, ఎఐ పోచమల్లు ఉన్నారు.

వేలం ప్రక్రియను అడ్డుకొని సింగరేణి సంస్థను కాపాడుకుందాం

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి

నవతెలంగాణ-గోదావరిఖని:
సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను అడ్డుకుందామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి కార్మికులకు



పిలుపునిచ్చారు. బుధవారం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకులతో పాటు, ఇతర ఏ ఖనిజ నిల్వలను కూడా వేలం వేయకుండా కాపాడిన విషయాన్ని కార్మికులు గమనించాలని ఆయన కోరారు. బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో పాల్గొనాలని తెలంగాణలో అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదని, అందుకు సింగరేణి యాజమాన్యం వంత పాడుతుండదని ఆయన విమర్శించారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణి గుర్తించిన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే అప్పగించే విధంగా కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావలసిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా పోరాడుతాం అని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్మిక నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, కె.సురేందర్ రెడ్డి, పెట్టం లక్ష్మణ్, పల్లె సురేందర్, పులిపాక శంకర్, పాల్గొన్నారు.

సిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలి

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్

నవతెలంగాణ-గోదావరిఖని:
కార్యాలయ ప్రతిష్ట పెంచే విధంగా సిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ సూచించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ ప్రజాపాలన దరఖాస్తులు, వివిధ సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి విచ్చేసే వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ వెంటనే స్పందించి సేవలందించాలని అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు, నల్లా బిల్లుల వసూళ్లు పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్ఈ చిన్నారావు, అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, సెక్రెటరీ రాజు, ఏసీపీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ మనోహర్, అక్కౌంట్స్ ఆఫీసర్ అర్చన సానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఆమె కళ్లు సజీవం

నవతెలంగాణ-గోదావరిఖని:
నేత్రదానంతో ఇద్దరు అంధులకు కుటుంబ సభ్యులు చూపును ప్రసాదించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు లక్ష్మీకాంత కుటుంబ. గోదావరిఖని విఠల్ నగర్‌కు



నేత్రాలను దానం చేస్తున్న కుటుంబ సభ్యులు

చెందిన సింగరేణి ఉద్యోగి, మేజిక్ హరి, వారి సోదరుడు కిష్టయ్య తల్లి లక్ష్మీకాంత (85) మంగళవారం రాత్రి మృతి చెందగా, ఆమె నేత్రాలను దానం చేసేలా మేజిక్ హరి కిష్టయ్య, వారి సోదరి సుగుణకు అవగాహన కల్పించిన కళాకారులు మేజిక్‌రాజా, చంద్రపాల్ వారిని ఒప్పించారు. విషాదంలో కూడా నేత్రదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాగా, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోటెక్నీషియన్ ఎస్‌కే.ఆరిఫ్ సహకారంతో సేకరించిన నేత్రాలను, హైదరాబా ద్‌లోని వాసన్ ఐ బ్యాంక్‌కు తరలించారు. నేత్రదాత కుటుంబాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకష్ణారెడ్డి, సలహాదారులు నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, దేవి లక్ష్మీనరయ్య, చారి అభినంది ంచారు. ఈ కార్యక్రమంలో నేత్రదాత కుటుంబ సభ్యులు మేజిక్ హరి, సుమతి, సుమంత్, కృష్ణవేణి, యశ్వంత్, జీవన్ పాల్గొన్నారు.

ఉద్యమకారులకు నివాస స్థలాలు కేటాయించాలి

నవతెలంగాణ-మంథని
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయించాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరుతూ వినతి పత్రం అందజేశారు. బుధవారం మంథని పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండే ఐలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, మంథని డివిజన్ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి, పెద్దపెల్లి జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బత్తుల శంకర్ పాల్గొన్నారు.

శ్రీ రామాంజనేయ టాటా మ్యాజిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తాడూరి రమేష్

నవతెలంగాణ-ముత్తారం:
ముత్తారం మండల కేంద్రంలో శ్రీ రామాంజనేయ టాటా మ్యాజిక్ అసోసియేషన్‌కు బుధవారం ఎన్నిక నిర్వహించారు. శ్రీ రామాంజనేయ టాటా మ్యాజిక్ అధ్యక్షుడిగా తాదురి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా తాత తిరుపతి, క్యాషియర్‌గా విరాగోని అంజి ఎన్నికయ్యారు. ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఈ సందర్భంగా ఆటో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- 30 కోట్లతో 478 పాఠశాలలో మౌళిక వసతుల కల్పన




విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నవతెలంగాణ-మంథని
పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆసాంతం మంత్రి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్‌ను మంత్రి తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌళిక వసతుల కల్పన పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు. అనంతరం కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని అన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉండాలని, దానికి అవసరమైన సంస్కరణలు తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు 30 కోట్ల నిధులతో 478 ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టి,99 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రంథాలయాల అభివృద్ధికి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులంతా భవిష్యత్తులో నేను సెల్యూట్ చేసే స్థాయికి చేరుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, విద్యార్థులు రెగ్యులర్‌గా పాఠశాల తరగతి గదులకు హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం బడి బాట కార్యక్రమం ద్వారా చాలా మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుంచి మన ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యారని, వీరందరి విద్యా ప్రమాణాలపై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం 10వ తరగతి ఫలితాలలో 10/10 జీపీఏ సాధించిన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమ నాయక్, ఎంపీపీ కొండా శంకర్, జడ్పీటీసీ టి.సుమలత, మంథని మున్సి పల్ చైర్‌పర్సన్ పి.రమ, పాఠశాల ప్రధానోపా ధ్యా యులు ఎమ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, డీఆర్‌డీవో రవీందర్ రాథోడ్, మంథని మున్సిపల్ కమిషనర్ జి.మల్లికార్జున స్వామి, జెడ్పీ సీఈవో నరేందర్ పాల్గొన్నారు.

రక్తహీనత నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్



నవతెలంగాణ-పెద్దపల్లి
సికిల్ సెల్ అనీమియా (రక్తహీనత) నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యాధికారులకు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు గిరిజన సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సంయుక్తంగా జిల్లా స్థాయి సికిల్ సెల్‌వ్యాధి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య విభాగం , రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో సికిల్ సెల్ మిషన్ 2047 నాటికి దేశాన్ని సికిల్ సెల్ అనీమియా నుండి విముక్తి చేయడానికి ఒక మిషన్ ప్రకటించిందని , ఇందులో అవగాహన కల్పించడం, ప్రభావిత గిరిజన ప్రాంతాల్లోని 0-40 సంవత్సరాల వయస్సు గల మొత్తం 7 కోట్ల మందికి పరీక్షలు చేయడం కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయత్నాల ద్వారా రోగులకు చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. సికిల్ సెల్ వ్యాధి వస్తే భయపడాల్సిన అవసరం లేదని, జిల్లాలోని మీ సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యాధికారిని సంప్రందించి వారు చెప్పిన విధంగా మందులు వాడితే తగ్గుతుందని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రాథమిక కేంద్రాలు, సబ్ సెంటర్లలో వీటిపై క్యాంపులు అవగాహన సదస్సులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తల్లి నేత్రాలను దానం చేసిన కొడుకు, కూతుళ్లు

సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రాల సేకరణ

నవతెలంగాణ-గోదావరిఖని:
ఆ అమ్మ మరణించినా.. ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించారు. తల్లిని కోల్పోయిన దు:ఖంలో కూడా.. సామాజిక స్ఫూర్తిని చాటుకున్నారు కొడుకు, కూతుళ్లు. నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు.



ఎన్టీపీసీ సమీపంలోని వీకే రామయ్య కాలనీకి చెందిన చింతం రాజమ్మ (75) అనే వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. ఆమె నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ ముఖ్య ప్రతినిధి లగిశెట్టి చంద్రమౌళి అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి కుమా రుడు రవీందర్, కూతుళ్లు భాగ్య, సరస్వతి, సునీతతోపాటు కోడలు, అల్లుళ్లు, మనమళ్లు సజన్, రఘురాం, హరీష్ స్పందించారు. విషాదంలో కూడా సమాజ హితం కోసం తల్లి నేత్రాలను దానం చేయడానికి అంగీకారాన్ని తెలిపారు. టెక్నీషియన్ ఆరిఫ్ సహకారంతో మతురాలి నేత్రాలను సేకరించి, హైదరాబాద్‌లోని వాసన్ ఐ బ్యాంక్‌కు తరలించారు. నేత్రదానానికి అంగీకారాన్ని తెలిపిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకష్ణారెడ్డి, అభినందించారు.

నైపుణ్యతతో మెరుగైన ఆదాయం సాధ్యం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నవతెలంగాణ-మంథని
ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యావంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపుణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి



దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీతో కలిసి మంథనిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మనకు మంచి నైపుణ్యం ఉంటే దేశ,విదేశాలలో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెంద్రురమ, ఎంపీపీ కొండా శంకర్, సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు



గోదావరిఖనిలో కేక్ కట్ చేస్తున్న జనక్ ప్రసాద్

నవతెలంగాణ-గోదావరిఖని:
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ 55వ జన్మదినం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటంసతీష్ ఆధ్వర్యంలో వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి హాజరై స్థానిక ప్రధాన చౌరస్తాలో కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదరబోయిన రవికుమార్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని భారత దేశ ప్రధానిగా చూడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ఎండి.ముస్తఫా, గట్ల రమేష్, పాల్గొన్నారు. అదేవిధంగా ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను స్థానిక జనక్ భవన్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దేశంలో యువతకు ఆదర్శమని, రానున్న రోజుల్లో భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలుస్తారని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి వారికి ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల భరోసా కల్పించడం జరిగిందని, భవిష్యత్తులో బీజేపీకీ అడ్డుకట్ట వేసి బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా రాహుల్‌గాంధీ నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ లక్ష్మిపతి గౌడ్, ధర్మపురి, కె.సదానందం, మల్లికార్జున్, రవి కుమార్, ఆంజనేయులు, సత్తిరెడ్డి, తిరుపతి, సతీష్ గౌడ్, నగేష్ తదితరులున్నారు. అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ నాయకులు కంకాణల మౌనిక రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిర్వహించే నిత్య అన్నదాన భాగంలో యాచకులకు, వికలాంగులకు, వద్దులకు, ఆశ్రమంలో ఉండే అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ తనయుడు ప్రతిక్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో



యైటింక్లయిన్ కాలనీలో



ముత్తారంలో

సీనియర్ కాంగ్రెస్ నాయకులు యం.రవి కుమార్, రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం వసంత రవి యూత్ కాంగ్రెస్ నాయకులు కౌటం సతీష్, నజీమ్, సోషల్ మీడియా దూలికట్ట సతీష్, కిరణ్, మీసాల కష్ణ, విశాల్ ఠాకూర్, వోడ్నాల ఓదెలు పాల్గొన్నారు.

నవతెలంగాణ-యైటింక్లయిన్ కాలనీ
8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేశ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద కేక్‌కట్ చేసి ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశం మొత్తం పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ పాలకులకు కళ్ళు తెరిపించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కొండగట్టు దేవస్థాన మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర రావు, యాదగిరి తిరుపతి పాల్గొన్నారు.

నవతెలంగాణ-ముత్తారం:
ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ తప్పక దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, రాపల్లి రామన్న తదితరులున్నారు.

బడిబాటపై అవగాహన

నవతెలంగాణ-ముత్తారం:
ముత్తారం మండలం మైదంబండలో తెలంగాణ సాంస్కతిక సారథి కళా బృందం సభ్యులచే బడిబాటపై బుధవారం అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రభుత్వ పాఠ



శాలలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు, ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, మధ్యాహ్నం భోజనం లాంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సాంస్కతిక సారథి కళాకారులు కోంద్ర వెంకన్న గౌడ్, ఇల్లందుల మల్లేష్ గౌడ్, జనగామ రాజనర్సు, ఈదునూరి పద్మ, బుర్ర శంకర్ గౌడ్, శ్రావణ్, కట్కూరి శ్రీపల్లి తదితరులున్నారు.

మృతుని కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-ముత్తారం:
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బోయిని పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షులు అల్లం



కుమారస్వామి ఆధ్వర్యంలో బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పోచయ్య మతికి గల కారణాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ అధ్యక్షులు పందుల రాజ్ కుమార్, యూత్ సభ్యులు దొమ్మటి రాజేందర్, పర్శ ఓదెలు, నరేష్, విశ్వారంతోపాటు తదితరులు ఉన్నారు.

వశిష్ట పాఠశాలకు కొమ్ముకాస్తున్న ఎంఈవో, డీఈవోలను సస్పెండ్ చేయాలి

నవతెలంగాణ-ఓదెల
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వశిష్ట పాఠశాలకు అడ్డదారిలో పర్మిషన్స్ ఇచ్చిన ఎంఈవో,డీఈవోలను సస్పెండ్ చేసి వశిష్ట యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్



చేసింది. ఓదెలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్‌లు మాట్లాడుతూ ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో వశిష్ట పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయితీ పర్మిషన్ తీసుకోకుండా అడ్డదారిలో కట్టినటువంటి భవనంలోకి షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా వశిష్ట పాఠశాల పేరు మీద కరెంటు తీసుకోకుండా పక్క ఇంట్లో నుండి దొంగ దారిలో విద్యుత్తు లైన్ తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దార్థ, నవీన్, రామ్ చరణ్, పాల్గొన్నారు.

అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

నవతెలంగాణ-జూలపల్లి /ఎలిగేడు
అక్రమంగా మట్టిని తరిస్తున్న టిప్పర్లను సుల్తానాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామం నుంచి చొప్పదండి మండలం వెదురుగట్ట



గ్రామం కరీంనగర్ జిల్లా పేరు మీద మట్టి పర్మిషన్ ఉందని అధిక వెళ్తున్న టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకొని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తహసీల్దార్, జూలపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి మోహన్ రావుతో పాటు, మాజీ సర్పంచ్ సుధాకర్‌రావు, నందరావు, గౌరుమల్లేషం, బాపయ్య, మహేష్, రాజు, సంపత్ రావు, నర్సింగరావు, రమేష్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరికి ఘన సన్మానం

నవతెలంగాణ-గోదావరిఖని:
బసంతనగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, కార్మిక నేత కౌశిక హరి ఘన విజయం సాధించడం పట్ల హర్షం



వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండంలోని స్వగృహం వద్ద కౌశిక హరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, ముదం శ్రీనివాస్, నాయకులు శిరంశెట్టి శ్రీనివాస్, మద్దికుంట శంకర్, ఉప్పరి లక్ష్మణ్, శివరాత్రి గంగాధర్, తదితరులున్నారు.

మృతురాలి కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-గోదావరిఖని:
రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్ తల్లి మదినమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు రాజ్‌ఠాకూర్ తనయుడు ప్రతీక్ ఠాకూర్ బుధవారం వెళ్లి వారి కుటుంబానికి పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్లకు తక్షణమే జీతాలు చెల్లించండి

ఏఐటీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు శనగల శ్రీనివాస్

నవతెలంగాణ-గోదావరిఖని:



సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్లకు గత రెండు నెలలుగా ఓనర్స్ జీతాలు చెల్లించడం లేదని, వెంటనే వారికి జీతాలు చెల్లించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ కార్యదర్శి శనగల శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కన్వేయన్స్ డ్రైవర్లకు జీతాలు చెల్లించక పోవడం మూలంగా వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తి స్థాయిలో స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణి యాజ మాన్యం సైతం కన్వేయన్స్ డ్రైవర్లకు వెంటనే సీఎంపీఎఫ్ అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని, కార్మికుల సీఎంపీఎఫ్ నెంబర్ కేటాయిం చాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సంవత్సర కాలం నుండి వాహనాల యజమానుల బిల్లుల నుండి సీఎంపీఎఫ్ కోసం 15 శాతం మినహాయించిన డబ్బులను కార్మికుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు

నవతెలంగాణ-ఓదెల
ఓదెల మండలంలోని కొలనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోహిణి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఐరన్ హెల్తీ చిల్డ్రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిణి ఫౌండేషన్ వారు పాఠశాలలోని విద్యార్థులందరికీ రక్తంలో హిమోగ్లోబిన్ పరీక్ష, దంత వైద్యులచే దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి శృతి, డాక్టర్ విదీష, డాక్టర్ శ్రీ హైందవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏసుదాసు, ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎస్ఐని ఉద్యోగం నుండి తొలగించాలి

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు

నవతెలంగాణ-గోదావరిఖని:
భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్ పోలీస్ పరిధిలోని కాళేశ్వరం ఎస్సైని తక్షణమే పోలీస్ విధుల నుండి తొలగించాలని పెద్దపల్లి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర డిజిపిని, ప్రభుత్వాన్ని కోరారు. తన స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక దళిత కులానికి చెందిన కానిస్టేబుల్‌ను ఎస్సై కామవాంఛతో రివాల్వర్‌తో బెదిరించి బలవంతంగా అత్యాచారం చేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు తీశారని అన్నారు. కామాంధుడైన కాళేశ్వరం ఎస్సైని విధుల నుండి తొలగించాలని, ఎస్సైపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీజీపీకి, సంబంధిత అధికారులకు ఎస్సైని ఉద్యోగం నుండి తొలగించాలని ఫిర్యాదు చేయనున్నట్లు బొంకూరి మధు తెలిపారు.

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేత

నవతెలంగాణ - గన్నేరువరం



నగదు అందజేస్తున్న శ్రీనాథ్‌రెడ్డి

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన టేకు రాధిక, పాశం రాజును యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి బుధవారం సన్మానించారు. ఒక్కో విద్యార్థికి రూ.3వేల చొప్పున ప్రోత్సాహంగా అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గన్నేరువరం మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామయ్య, అంజయ్య, నరేందర్, రామానుజన్, శ్రీలత, వసంత, రాజబాబు, శంకరయ్య పాల్గొన్నారు.

మేయర్ ఆరోపణలపై కాంగ్రెస్ కార్పొరేటర్ల ఖండన

నవతెలంగాణ - కరీంనగర్

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై నగర మేయర్ సునీల్‌రావు చేసిన ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఖండించారు. బుధవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులు ఆకుల లతప్రకాష్ మాట్లాడుతూ.. పొన్నం ప్రభాకర్‌ది కరీంనగర్ గడ్డ..టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంతోమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకే మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కలెక్టరేట్‌లో మున్సిపల్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు. జిల్లా మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి సమాచారం ఇవ్వలేదనడం హాస్యాస్పదం అన్నారు. అవినీతిపై ప్రజలను మభ్య పెట్టడానికే సునీల్ రావు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులలో అవినీతి చోటు చేసుకుందని ఒక మాజీ మేయర్ బీఆర్ఎస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కాశెట్టి లావణ్య శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్, ఆకుల నర్మదా నర్సన్న, ఆకుల లత ప్రకాష్, చాడగొండ బుచ్చిరెడ్డి, నెలికుంట యాదయ్య, మెండి శ్రీలత చంద్ర శేఖర్, పిట్టల వినోద శ్రీనివాస్, సరిల్ల ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు మాచర్ల ప్రసాద్, జక్కని ఉమాపతి, పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు.

కొత్త సిలబస్ ప్రకారం బోధనకు..

అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ప్రారంభం

నవతెలంగాణ - కరీంనగర్

ఇప్పుడు ఉన్న సిలబస్‌ను సరళీకృతం చేసి 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలందరికీ అత్యంత నాణ్యతతో పూర్వ ప్రాథమిక విద్యను అంగన్‌వాడీల్లోనే బోధించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం, జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రారంభ దశ, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేకమైన సిలబస్‌ను సిద్ధం చేసింది. ఈ సిలబస్ ప్రకారం బోధించేందుకు గాను ఇదివరకే శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రస్తుతం జిల్లాలోని అందరూ అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ తరగతులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. నూతన సిలబస్ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధించేందుకు గాను అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు బుధవారం నుంచి ప్రారంభించామని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ ప్రాజెక్టుల పరిధిలో బుధవారం నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. జిల్లాలోని 723 మంది అంగన్‌వాడీ టీచర్లకు నూతన సిలబస్ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం వచ్చే నెల 4 వరకు కొనసాగుతుందని అన్నారు. ఆదర్శవంతమైన పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అంగన్‌వాడీ మార్చడమే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీధర్, డీపీఎం ప్రవీణ్, సీడీపీఓ సబిత తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ - జమ్మికుంట

ప్రీ స్కూలు కొత్త సిలబస్‌ను ప్రతి అంగన్వాడీ టీచర్ అమలు చేయాలని హుజురాబాద్ సీడీపీఓ తేలు భాగ్యలక్ష్మి అన్నారు. కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ హుజురాబాద్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజిపైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్థానిక కేవీకేలో బుధవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటేశ్వరరావు, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రశాంతి విచ్చేసి ప్రీస్కూల్ యొక్క ఆవశ్యకత గురించి, శాఖ బాధ్యత గురించి తెలిపారు. కార్యక్రమంలో జమ్మికుంట ఐసీడీఎస్ సూపర్వైజర్లు తిరుమల, రమ, అనురాస్ పద్మ, శిరీష, శశి కిరణ్మయి, జమ్మికుంట ఏపీఎం శ్రీనివాస్, ఇల్లందకుంట ఏపీఎం రమాదేవి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ ఇరుసం నాగరాజు, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, బ్లాక్ కోఆర్డినేటర్ నాగరాజు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు ప్రమోషన్లపై హర్షం

నవతెలంగాణ - కరీంనగర్ రూరల్

సెకండరీ గ్రేడ్ టీచర్స్, పండిట్స్, పీఈటీలకు ప్రమోషన్స్‌పై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులు వారికి ఇష్టమైన సబ్జెక్టులలో జాయిన్ అయిన తర్వాత మిగిలిపోయిన అన్ని కేటగిరి సబ్జెక్టులలో వారి తర్వాత సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని కోరారు.

అన్నారంలో ఘనంగా ఎల్లమ్మ తల్లి జాతర



నవతెలంగాణ - మానకొండూరు : మానకొండూరు మండలంలోని అన్నారం గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి బుధవారం స్థానిక శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, డీసీసీ కార్యదర్శి తాళ్ళపల్లి సంపత్‌గౌడ్, బందెల మహేందర్, రామగిరి సంతోష్, ఆరెల్లి సంపత్‌గౌడ్ పాల్గొన్నారు.

బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు..

నవతెలంగాణ - కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ బుధవారం తెలిపారు. ఆసక్తి గల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, పెద్దపల్లి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీబీసీస్టడీసర్కిల్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పరీక్షలు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో జూలై 8,9,15,16,22,23,30,31వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 0878-2268686 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్



వినతిపత్రం అందిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

నవతెలంగాణ - కరీంనగర్

ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సూపరెండెంట్ లలితకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లు, మరుగుదొడ్ల సమస్య అనేకంగా ఉన్నప్పటికీ దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మున్సిపల్ వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది కనుక ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాలా వరకు పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, నూతన భవనాలను నిర్మించాలన్నారు. ఆరు బయటనే మధ్యాహ్న భోజనం వండుతున్న పరిస్థితి పాఠశాలలో నెలకొందని, నూతన వంట గదులను నిర్మించాలి అన్నారు. మరుగుదొడ్లలో నీటి సమస్య అనేక ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ ఎంఈఓలు లేని పరిస్థితి ఉందని, జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పరపు రోహిత్, నగర అధ్యక్షుడు ఇషాక్, నాయకులు గిరి చరణ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్యలో 'ఎడియోస్ అమిగో -2కే24' వీడ్కోలు వేడుకలు

నవతెలంగాణ - తిమ్మాపూర్



విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న రమేష్‌రెడ్డి

మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ చివరి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థులకు మూడో సంవత్సరం చదువుతోన్న విద్యార్థులు 'ఎడియోస్ అమిగో-2కే24' పేరుతో వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తమ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి రెండు ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. అలాగే పీజీ ఈసెట్-2024లో ఉత్తమ ప్రథమ కనపరిచిన, విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రామనర్సింహారెడ్డి విభాగాధిపతులు రవీందర్, ధనుంజయ్, చంద్రమౌళి రాంప్రసాద్, అప్పారావు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ - చొప్పదండి

చొప్పదండిలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుర్రం నీరజ, మునిగాల చందు, మునిగాల సుధాకర్, దూస కైలాసపతి, కొత్తూరి మహేష్, ఆకుల సురేష్, నూనె శేఖర్, కనుమల్ల రాజశేఖర్, గుర్రం హనుమంత రెడ్డి, గుర్రం రాజేందర్‌రెడ్డి, రాపెల్లి ఐలయ్య, గుంటి స్వరూప, సునీల్, సత్తు శ్రీనివాస్, శంకర్, వేణు, కొమురెల్లి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

నవతెలంగాణ - గన్నేరువరం

మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కోసి, స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, నాయకులు బొడ్డు సునీల్, చింతల శ్రీధర్‌రెడ్డి, మాతంగి అనిల్, ముడికే అజయ్ కుమార్, మైసంపల్లి తిరుపతి, బద్దం సంపత్‌రెడ్డి, గువ్వ వీరయ్య, పురంశెట్టి బాలయ్య, న్యాత జీవన్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, బుర్ర తిరుపతి గౌడ్, పాకాల పరశురాం, ఏలేటి సతీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ - మానకొండూరు

మానకొండూరు మండలకేంద్రంతో పాటు గంగిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, డీసీసీ కార్యదర్శి తాళ్ళపల్లి సంపత్‌గౌడ్ నాయకులతో కలిసి కేక్ కట్‌చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయిరి దేవయ్య, కనకం అశోక్, మీస సత్యనారాయణ, వరహాలచారి, రామిడి తిరుపతి, అంజుత్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, దూలం దేవేంద్ర, పిట్టల సత్తయ్య, మల్లికార్జున్, కనకం కుమార్, సంపత్, మహేందర్ పాల్గొన్నారు.



హుజూరాబాద్ : కేక్ కట్‌చేస్తున్న ప్రణవ్‌బాబు

నవతెలంగాణ - జమ్మికుంట

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను స్థానిక గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. స్పందన బ్లడ్ బ్యాంక్‌లో పదిమంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వరరావు, సుంకర రమేష్, సారంగం పాని, రాము, మండ అశోక్, సూర్య పాల్గొన్నారు.

నవతెలంగాణ - హుజూరాబాద్

కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకు కట్‌చేసి బాణసంచా కాల్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళలకు బ్రేడ్, అరటిపండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొల్లు బాబు, వేముల పుష్పలత, కాజీపేట శ్రీనివాస్, సందమల్ల బాబు, తదితరులు పాల్గొన్నారు.



మానకొండూర్ : కేక్ కట్‌చేస్తున్న నాయకులు

నవతెలంగాణ - కరీంనగర్

జాతీయ కాంగ్రెస్ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నగర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ కలిం ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని స్థానిక ఫతేహ్ పుర చౌరస్తాలో రాహుల్ కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాచర్ల ప్రసాద్, టీపీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

విచారణతో మేయర్‌కు ఊపిరి ఆడటం లేదు

జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి

నవతెలంగాణ - కరీంనగర్

మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన మున్సిపల్ సమీక్షా సమావేశంలో నగర అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన విషయంలో నగర మేయర్ సునీల్‌రావుకు ఊపిరి ఆడటం లేదని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 12 ఏసీలతో బ్రహ్మాండమైన భవనం కట్టుకున్న మేయర్ సునీల్‌రావు తన అవినీతి బయటపడుతుందని మంత్రి ప్రభాకర్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ కుమార్ వారి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు మినహా ఒక్క రూపాయి అదనంగా తీసుకురాలేదన్నారు. మేయర్ సునీల్‌రావుకు చిత్తశుద్ధి లేదు కేవలం పదవి కోసం పైసల కోసం ఎంతటి దౌర్జన్యానికైనా పాల్పడే వ్యక్తి అని ఆరోపించారు. రాబోయే కాలంలో మీ అవినీతి బండారాన్ని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపడం ఖాయం అన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మెన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్, ముద్దం తిరుపతి గౌడ్, లింగంపల్లి బాబు, రాముడి రాజిరెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, సిరికొండ శివప్రసాద్, మహేష్ పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి



నవతెలంగాణ - జమ్మికుంట

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు చట్టం అమలు చేయాలని అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై, పేపర్ లీకేజిలపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేష్, జిల్లా కోశాధికారి ఆలువాల విష్ణు, నాయకులు అనిల్ కుమార్, తౌకీర్, అనిల్‌రెడ్డి, సాయి, వంశీ, గణేష్ పాల్గొన్నారు.

ఫీజుల దోపిడీ అరికట్టాలని వినతి

నవతెలంగాణ - కరీంనగర్

జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల, కళాశాలల అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో ఏవో సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షుడు రత్నం రమేష్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు పాఠశాలలు కనీస సౌకర్యాలు పాటించకుండా నడుపుతున్నారని అన్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తోక పేర్లతో ఐఐటీ, నీట్, ఒలంపియాడ్, సీబీఎస్ఈ కరికులం అని పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. బుక్స్, యూనిఫామ్, టై, బెల్ట్ లాంటివి కూడా మా పాఠశాల కొనాలని వాటిపై కూడా వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రయివేట్ విద్యా సంస్థలను గుర్తించి వాటి యొక్క గుర్తింపును రద్దు చేయాలని, అధిక ఫీజులు దోపిడీని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాకేష్, సందీప్, నవీన్, శ్రీకాంత్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

నవతెలంగాణ - కరీంనగర్ : కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల రాహుల్ ఆధ్వర్యంలో ఆయుష్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అట్లా అనిల్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కప సాగర్, కిమ్ ఫహద్, తోర్తి అరవింద్, జిల్లా అధికార ప్రతినిధి అజీమ్ మొహమ్మద్, జప శ్రవణ్‌రెడ్డి, అనురాగ్ దసారపు, హరీష్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన టీఎన్జీవోల నాయకులు

నవతెలంగాణ - కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి సారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్‌ను బుధవారం స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ ఒడ్డి, సంగేం లక్ష్మణరావు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని గజమాల, శాలువా, ఆవు దూడ బొమ్మ ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, హరికృష్ణ, ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

గోల్డెన్ టవర్ లయన్స్ క్లబ్ కమిటీ ఎన్నిక



నవతెలంగాణ - కరీంనగర్ రూరల్ : లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ టవర్ 13వ వార్షిక ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అధ్యక్షుడిగా రంగు రాజు, కార్యదర్శిగా కర్ర వెంకటరమణారెడ్డి, కోశాధికారిగా నూనె వీరభాస్కర్ ప్రమాణస్వీకారం చేశారు. సింహారాజు కోదండరాములు, ఎంజెఎఫ్ ఎక్స్టెన్షన్ చెర్మన్ సిఐడి నిరంజనచారి, రీజియన్ చైర్మన్ (డీ) గాలిపెల్లి వెంకట్, జోన్ చైర్మన్ రావికంటి కృష్ణకిషోర్, జోన్ చైర్మన్ (డీ) చెన్నమాధవుని పవనసుతారాజు, పాస్ట్ ప్రెసిడెంట్ ముమ్మాడీ శ్రీనివాసచారి పాల్గొన్నారు.

కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన నాయకులు

నవతెలంగాణ - తిమ్మాపూర్



కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు వస్తున్న బండి సంజయ్ కుమార్ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బుధవారం పార్లమెంట్ పరిధిలోని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారితో పాటుగా కార్యకర్తలు బండి సంజయ్‌కు శాలువా కప్పి సన్మానం చేసారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, బీజేవైఎం మండల అధ్యక్షుడు గడ్డం అరుణ్ కుమార్, కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7100

నవతెలంగాణ - జమ్మికుంట

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు విడి పత్తి 106 క్వింటాళ్లు 8 వాహనాలలో బుధవారం రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. గరిష్ట ధర రూ.7,100, మోడల్ ధర 7వేలు, కనిష్ట ధర 6,900 పలికిందని మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

'ఖాళీలను బ్యాక్‌లాగ్‌తో నింపాలి'.

నవతెలంగాణ - కరీంనగర్ : కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావుని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ తరపున కలిసి పలు సమస్యలపై విన్నవించగా, వారు స్పందిస్తూ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. 2024 ప్రమోషన్లు- లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ 2024 ఉపాధ్యాయ పదోన్నతుల సందర్భంగా ఉపాధ్యాయులు మూడు, నాలుగు ఐచ్ఛికాలు ఇవ్వడం వల్ల వారందరికీ వారి వారి సీనియారిటీని అనుసరించి ఒక్కొక్కరు రెండు, మూడు సబ్జెక్టులకు ప్రమోషన్లు పొందారని తెలిపారు. వారు ఎంచుకున్న సబ్జెక్టులో జాయిన్ అయిన తర్వాత ఏర్పడిన ఖాళీలు అర్హులకు అందకుండా పోయినవి అని, అందువల్ల లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలలో అర్హత కలిగిన సీనియర్ ఉపాధ్యాయులకు కలిపించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మోతె చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ ఇంద్రసేనారెడ్డి, రాములు పాల్గొన్నారు.